Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 6, no. 13

(Mar. 28, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 6, no. 13

(Mar. 28, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

Regd. No M. 4486 0-2-0

ప్రజాశక్తి

సంపుటి 6 బుధవారం 28-3-45 సంచిక 13

రాజకీయ ప్రతిష్టంభన ★ ★ తొలగించే అవకాశాలు

ఆటంకాలు పెట్టేవారు స్వాతంత్ర్యోద్యమానికే ద్రోహం చేస్తున్నారు

— మద్దుకూరి చంద్రశేఖరరావు

ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెసు-ముస్లింలీగ్ పక్షాలు కలసి దెబ్బపై దెబ్బకొట్టాయి. ప్రభుత్వం వరుసగా పరాజయాలు పొందింది. బడ్జెటుసూచనలు ఓడిపోయాయి. శాసనసభకు ప్రభుత్వంపై విశ్వాసంలేదని ప్రపంచానికి రుజువయింది.

అసెంబ్లీలోని కాంగ్రెసుపక్షనాయకుడైన భూలాభాయి దేశాయి రాజకీయ ప్రతిష్టంభన తొలగించడానికి వైస్రాయితో రాయబారాలు సాగించాడు. కాంగ్రెసు-లీగ్ పక్షాలు కలసి కేంద్రంలో సంయుక్తమంత్రివర్గాన్ని నిర్మించడానికి, ప్రభుత్వ బాధ్యత వహించడానికి, సంసిద్ధతను తెలిపాడు. అలాంటి మంత్రివర్గంలో కాంగ్రెసు-లీగ్ పక్షాల ప్రతినిధులు సరిసమానంగా వుంటారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయుట, ఆహారసమస్యను పరిష్కరించుట, యుద్ధకృషికి దోహదంచేయుట, సంయుక్త మంత్రివర్గంయొక్క ప్రధాన కార్యక్రమంగా వుంటుంది. ఈ సూచనతో భూలాభాయి దేశాయి బ్రిటిషు ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నాడు.

బ్రిటిషు ప్రజల ఆందోళన

బ్రిటిషు కార్మికుల మహాసభ జైళ్ళలోవున్న కాంగ్రెసు నాయకులను విడుదలచేయాలనీ, భారతరాజకీయ ప్రతిష్టంభన తొలగించాలనీ తీర్మానించింది. బ్రిటిషు కమ్యూనిస్టుపార్టీ, కార్మికులు రాబోయే ఎన్నికలలో భారతదేశ స్వాతంత్ర్యం విషయమై చర్చిల్ - అమెరీలు ముఠాను ఢీకొంటానికి సన్నాహం చేస్తున్నారు.

ఇదిచూచి కన్సర్వేటివ్‌పార్టీ ఆందోళన పడసాగింది. టోరీంపత్రిక అయిన 'లండన్ టైమ్సు' కూడ పదేపదే భారత ప్రతిష్టంభన తొలగించడానికి పునఃప్రయత్నాలు చేయాలని గోలచేయసాగింది. అటు యూరప్‌లో జర్మనీతో యుద్ధం అంతమయ్యే రోజులు దగ్గరపడ్డాయి. జపాన్‌పై పెద్దపెట్టున యుద్ధం సాగించడానికి భారతదేశంలో శాంతి, ప్రజాసహకారం అవసరమని టైమ్సు వ్రాసింది.

ఏమైతేనేం, బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీకి భారతదేశ సమస్య ఎన్నికలలో ఒక ముఖ్యవిషయం గావడం యిష్టం లేదు. ఎన్నికలకు ముందే తాము భారతసమస్యను పరిష్కరించడానికి చేయగలిగినదంతా చేశామని చెప్పుకోడానికి బ్రిటిషు సామ్రాజ్యవాదులు ప్రయత్నించు తున్నారు. వినాశకరమైన అమెరీ పాలసీని తాము విడనాడితిమని రుజువుచేసికొని, బ్రిటిషు ప్రజలను తమవైపు త్రిప్పుకోవాలని ప్రయాసపడుతున్నారు.

ఖాన్‌సాహెబ్ చొరవ

ఇలాంటి క్లిష్టసమయంలో సరిహద్దురాష్ట్ర కాంగ్రెసు నాయకుడు ఖాన్‌సాహెబ్ చొరవతో ముందంజవేశాడు. తన ప్రజలను అఘోరకరువునుండి కాపాడటానికి, లంచగొండితనాన్ని, దొంగమార్కెటును నిర్మూలించడానికి కాంగ్రెసు మంత్రివర్గం స్వీకరించుతుందని ప్రకటించాడు. ప్రతిష్టగోల్పోయిన ఔరంగజేబ్ ఖాన్ మంత్రివర్గాన్ని ఓడించాడు. తాను మంత్రివర్గాన్ని స్వీకరించాడు. వెంటనే అబ్దుల్ గఫూర్‌ఖాన్ వగైరా సరిహద్దు కాంగ్రెసు నాయకులను విడుదలచేశాడు.

ఖాన్‌సాహెబ్ చొరవను దేశమంతా కొనియాడింది. ప్రతిష్టంభన తొలగించడానికి ఒకమార్గం చూపాడని అనేక మంది కాంగ్రెసు నాయకులు ఖాన్‌సాహెబ్‌ను అభినందించారు. ఇతర రాష్ట్రాలలో మంత్రివర్గాల నిర్మాణానికి కాంగ్రెసు వాదులు కొందరు బహిరంగంగాను, మరికొందరు రహస్యంగాను ప్రయత్నించుతున్నారు.

అస్సాంలో సంయుక్త మంత్రివర్గం

అస్సాం రాష్ట్రంలో సాదుల్లా మంత్రివర్గం రాజీనామా యిచ్చింది. దానిస్థానే సంయుక్త మంత్రివర్గం ఏర్పడింది. దీనిలో లీగ్, స్వతంత్ర పక్షాలవారున్నారు. కాంగ్రెసు వాదులు మంత్రులుగా లేకపోయినా, మంత్రివర్గాన్ని బలపరుస్తున్నారు. కాంగ్రెసుపక్ష నాయకుడు బార్డోలాయి లీగ్-స్వతంత్రపక్ష నాయకులతో ఒడంబడిక చేసికొన్నాడు. కాంగ్రెసు సంస్థలపై నిషేధం తొలగించడం, పౌరసత్వ హక్కులు పునరుద్ధరించడం, రాజకీయ ఖైదీలను విడుదల చేయడం ఆహారసమస్యను ప్రజానుకూలంగా పరిష్కరించడం, కొత్తమంత్రివర్గ ఆశయంగావుండాలని ఒడంబడికలో నిర్వచింపబడింది.

ఈ విధంగా అస్సాములో ప్రజాపలుకుబడివున్న పార్టీలన్నిటి సహకారంతో సంయుక్త మంత్రివర్గం ఏర్పడింది. ఇతర రాష్ట్రాలకు కూడ యిదే ఆదర్శమని మార్గం చూపుతూంది.

సామ్రాజ్యవాదులు దిగిరాక తప్పదు

ఒకవైపున బ్రిటిషు ప్రజల ఆందోళన, రెండోవైపున ఇండియాప్రభుత్వ పరాజయాలు, మరోవైపున భారతకార్మిక ప్రతినిధులు డాంగే వగైరా ప్రభుత్వ గుట్టును బట్టబయలు చేస్తూ తీవ్రమైనప్రచారం, ఇంకోవైపున బర్మాలో, ఇండియా సరిహద్దునే పోరాడుతున్న బ్రిటిషు సైనికులు, "యుద్ధం త్వరగా అంతమొందాలంటే భారతీయుల సహకారం అవసరమని" పార్లమెంటు సభ్యులకు వ్రాసేలేఖలు - ఇవన్నీ బ్రిటిషు ప్రభుత్వాన్ని ఒత్తిడిచేస్తున్నాయి. చర్చిల్‌ముఠా దిగిరాక తప్పలేదు.

ఇందువల్లనే వైస్రాయి వేవెల్ యీ వారంలో ఇంగ్లండుకు పరుగెత్తాడు. భారత రాజకీయ సమస్యను, ఆసియా యుద్ధ నిర్వహణను గురించి చర్చించడానికి వైస్రాయి వచ్చాడని బ్రిటిషు పత్రికలు వ్రాశాయి. శాన్ ఫ్రాన్‌సిస్కో నగరంలో జరుగబోతున్న మిత్రరాజ్యసమావేశానికి ముందుగానే బ్రిటిషు ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందట అందుకు వేవెల్‌తో సంప్రదింపులకొరకు పిలిపించిందట. క్రిప్సుసూచనలలోవలెనే, యుద్ధానంతరం భారతదేశం స్వాతంత్ర్యం గుర్తించబడుతుందని ఆ ప్రకటనలో స్పష్టపరుస్తారు. ఏప్రిల్ సమావేశానికి ముందుగానే యీ ప్రకటన జరుగుతుంది. అలాచేసి, మిత్రరాజ్య సమావేశములో తాము చేయగలిగిందంతా చేశామనీ, యుద్ధంమధ్యలో రాజ్యాంగవిధానాన్ని మార్చడం సాధ్యంకాదనీ బ్రిటిషు ప్రభుత్వం చెప్పుకుంటుంది. తాము పరిష్కారానికి అనుకూలంగానేవున్నామనీ, భారతీయులలో ఐకమత్యం లేకపోవుటే ప్రతిష్టంభనకు కారణమనీ, బ్రిటిషుసామ్రాజ్యవాదులు పాట చెప్పడానికి మరల ఎత్తువేస్తున్నారు. కుడితిలోపడ్డ ఎలుకవలె కొట్టుకుంటున్న సామ్రాజ్యవాదులు యీ ప్రయత్నం ద్వారా బయటపడటానికి కృషిచేస్తున్నారు.

సరియైన మందు ఏమిటి?

ఈ అవకాశాన్ని భారత రాజకీయ పార్టీలు వినియోగించుకోవాలి. ఐకమత్యంతో కలిసి పనిచేయాలి. భారత జాతీయ వాంఛను అందరూకలిసి డిమాండుచేయాలి. అందుకు ప్రథమ సోపానంగా రాష్ట్రాలలో అన్ని పార్టీలూ కలిసిన సంయుక్త మంత్రివర్గాలను ఏర్పరచాలి. మితవాద నాయకుడు చిమన్‌లాల్ సెతల్వాద్ ప్రకటించినట్లుగా సరిహద్దు రాష్ట్రంలోకూడా మంత్రివర్గంలో లీగ్ ప్రతినిధులకు స్థానమిచ్చి సంయుక్త మంత్రివర్గంగా చేయాలి. ఏమంటే - నేడు దేశాన్ని యెదుర్కొంటున్న క్లిష్టపరిస్థితులలో ఏవొక్క పార్టీ మంత్రివర్గం ప్రజలను కరువుకాటకాలనుండి రక్షించలేదు; నిరంకుశాధికారులను వంచలేదు. ప్రజా పలుకుబడి కలిగిన కాంగ్రెసు - లీగ్ సంయుక్త మంత్రివర్గాలే ప్రజలను రక్షించగల్గుతాయి. బ్రిటిషు సామ్రాజ్యవాదులను లొంగదీసి జాతీయ వాంఛను సాధించగలుగుతాయి.

అస్సాములో సంయుక్త మంత్రివర్గం కాంగ్రెసు సహకారంతో ఏర్పడడం శుభసూచకం. సరిహద్దు రాష్ట్రంలో కూడ కాంగ్రెసునాయకులు లీగ్ ప్రతినిధులను మంత్రివర్గంలోకి తీసికోడానికి వ్యతిరేకులు కాదని తెలుస్తూవుంది. సింధులో లీగ్ మంత్రివర్గం కాంగ్రెసుపక్ష సహకారం కోరుతూంది. రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని ప్రధాని వాగ్దానం చేశాడు. ఇవన్నీ జాతీయైక్యత నిర్మించడానికి, సంయుక్త మంత్రివర్గాలను స్థాపించి ప్రభుత్వాన్ని లొంగదీయడానికి, అనుకూలించే శుభసూచనలు. మన స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుకు తీసికుపోడానికి చక్కని అవకాశాలు.

అపస్వర గొంతులు

అనుకూల వాతావరణం, శుభసూచనలు, యిలావుండగా అచటచటా కొందరు పానకంలో పుడకల్లాగా ఆటంకాలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. దేశంలో చీలికలు తేడానికి కృషిచేస్తున్నారు.

చూడండి, కాశేశ్వరరావుగారు ఎమంటున్నారో; ప్రత్యేక పరిస్థితులవల్ల సరిహద్దురాష్ట్రంలో ఖాన్‌సాహెబు మంత్రివర్గం ఏర్పరచాడట. "ఆరాష్ట్రాన్ని మతదురభిమానులనుండి రక్షించడానికి" అలా చేశారట. కాంగ్రెసు పాలసీలో ఏమీ మార్పులేదట. ఈపెద్దమనిషి ఎలా అపార్థం చెబుతున్నాడో చూడండి!

మంత్రివర్గం ఏర్పరచిన ఖాన్‌సాహెబు, ప్రజలను కరువుకాటకాలనుండి రక్షించడానికి, లంచగొండితనాన్ని నిర్మూలించడానికి అలా చేశామని చెబుతున్నాడు. కాంగ్రెసు నాయకులను జైళ్ళనుంచి విడుదలచేశాడు. కాని ఉపనిషత్తుల భాష్యకారుడనుకొనే కాశేశ్వరరావుగారు తామొక కొత్తభాష్యం చెబుతున్నారు. ఖాన్‌సాహెబ్ స్వయంగా చెప్పినమాటలు కాదని, కాశేశ్వరరావుగారి వింతవ్యాఖ్యానానికి మనం విలువ యివ్వనక్కరలేదు.

కాశేశ్వరరావుగారికి బ్రిటిషు సామ్రాజ్యవాదుల పనిపట్టడం ప్రధానంగా తోచలేదు. ముస్లింలీగును సాధించడమే కర్తవ్యంగా తోచింది. కరువు కాటకాలనుండి, నిరంకుశాధికారులనుండి ప్రజలను రక్షించడంకంటే, "కమ్యూనల్ బాదస్తులనుండి" రక్షించడం ముఖ్యమనిపించింది. చూడండి! ఎంత సంకుచితవాదమో! పైగా ఆమాటకొస్తే ఉపనిషత్తు రాజ్యం కావాలనడంకంటే మతదురభిమానం ఏమి వుండగలదు!

మాగంటి బాపినీడుగారు కాశేశ్వరరావుగారికి తగిన శిష్యుడనిపించుకుంటూ మంత్రివర్గాలు పనికిరావంటున్నారు. వీరు మంత్రివర్గాలలో స్థానాలకోసం పడేతాపత్రయం లోకవిదితం. ఇలా తీవ్రంగా వ్యతిరేకించినట్లు నటించుతున్నా, రేపు అందుకొరకుపరుగెత్తే అవకాశవాదులలో వీరు ముందు శ్రేణిలో వుంటారు. సవాలుచేసి అడుగుతున్నా - అలాచేయమని యీ పెద్దలు హామీ యిస్తారా?

(మిగతా 2 వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

★ సంపాదకీయం

వ్యవసాయ ఆదాయాలపై పన్ను

మద్రాసు ప్రభుత్వం వ్యవసాయాదాయాలపై పన్ను విధించుటకుగాను ఒక బిల్లును ప్రకటించింది. సాలీనా వ్యవసాయంపై అయిదువేల రూపాయలుగాని, అంతకు మించిగాని నికరాదాయం వచ్చేవారి కందరకు యీపన్ను వర్తించుతుంది; అయిదు వేలకంటె తక్కువ నికరాదాయం వచ్చేవారిపై యీ పన్ను విధించబడదు; బిల్లుయొక్క వుద్దేశ్యాన్ని తెల్పుతూ అడ్వైజరు వార్మన్ స్ట్రాథ్ ఇలాఅన్నాడు: "వ్యవసాయదారుల ఆదాయాలలో యిప్పుడు విపరీతమైన హెచ్చుతగ్గులున్నాయి. కాని, పన్నుభారం మాత్రం వారి మీద సమానంగానే పడుతోంది.... కుంట, రెండు సంపించే అసామి ఏ రేటున శిస్తు చెల్లిస్తున్నాడో, పెద్దపెద్ద ఇంద్రికల వేద్యం సాగిస్తున్న భూస్వామిగూడ అదే రేటున చెల్లిస్తున్నాడు. చెల్లించేవారి ఆదాయాన్నిబట్టి, తాహతునుబట్టి పన్నులను విధించాలి. ఇదే ఆధునిక యుగంలో, సభ్యతా ప్రపంచంలో, ధర్మంగా అంగీకరించబడుతున్నది." ప్రస్తుత భూమి శిస్తు విధానమును తొలగించి, క్రమేణా దానిస్థానే యీ బిల్లులో సూచింపబడిన విధానమును ప్రవేశపెట్టి, నిరుపేదలైన రైతులకు పన్నులేకుండా చేసేందుకు తాము ఉద్దేశపడుచున్నట్లు గూడ ప్రభుత్వ ప్రకటనలో ఉంది. ఈ పన్నుద్వారా లభించే ఆదాయం యుద్ధానంతర పునర్నిర్మాణపు ఖర్చులకు వినియోగింపబడుతుందని ప్రభుత్వం ప్రకటించుతోంది.

ప్రతి యెకరాకు పన్ను విధించే భూమి శిస్తువిధానమును రద్దుచేసి, ఆదాయాన్నిబట్టి, తాహతునుబట్టి పన్నులు విధించాలని రైతుసంఘాలు ఎంతోకాలంనుంచి ఆందోళన గావిస్తున్నాయి. ఈ సూత్రాన్ని మద్రాసు ప్రభుత్వం యిప్పటికైనా గుర్తించినందుకు సంతోషము. జమీందార్లు, పెద్ద పెద్ద భూస్వాములు, సామాన్య రైతులు చెల్లించే రేటు ప్రకారమే భూమి శిస్తు చెల్లించుతూవుండడం అన్యాయము; శిస్తుభారం హెచ్చుగా పేదరైతులపైననే పడుతోంది. జమీందారులు భూములపై యిప్పుడు గుంజుతున్న అధికాదాయాలకు యే విధమైన పన్నులేకుండా తప్పించుకుంటున్నారు.

యుద్ధానంతరం తుంగభద్ర వగైరా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించుకోవాలి. గ్రేయవేజి స్కీములను అమలు జరపాలి. విద్యాభివృద్ధి, ఆరోగ్యరక్షణ వగైరా పునర్నిర్మాణ కార్యములెన్నో కొనసాగించాలి. వీటికన్నిటికి డబ్బు యెంతేని అవసరము. దాన్నంతా పేదలనుండి గుంజకుండా తాహతు వున్నవారినుండి పన్నుల రూపేణా సేకరించాల్సి వుంటుంది. జమీందార్లనుండి, పెద్దపెద్ద భూస్వాములనుండి యుద్ధానంతర పునర్నిర్మాణ ఖర్చులకు ధనాన్ని ప్రోగుచేయడానికి యీ బిల్లు వుపకరిస్తుంది. అంతేగాదు. ప్రతి యెకరాకు పన్ను వసూలుచేసే ప్రస్తుతపు భూమి శిస్తు విధానం స్థానే వ్యవసాయపు ఆదాయాన్ననుసరించి శిస్తు విధించే పన్నుల విధానము ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టేందుకు మనం యింతకాలంనుండి గావిస్తున్న ఆందోళనకు యెంతో బలం చేకూరుతుంది. ఈ బిల్లును ప్రాతిపదికగా తీసుకొని, యిప్పటినుండి పై ఆందోళనను ద్విగుణీకృతం గావించి, అచిరకాలములోనే ఆ విధానాన్ని సాధించవచ్చు. సామాన్యరైతులపై పన్నుభారాన్ని తొలగించవచ్చు.

కాని, ఈ విషయాన్ని గుర్తించకుండా, యీ బిల్లును పత్రికలు వ్యతిరేకించుతున్నాయి. ఆదాయాన్ననుసరించి పన్నువిధించే సిద్ధాంతాన్ని అంగీకరించినా, అడ్వయిజర్ల ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుఅంటూ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అడ్వయిజర్ల ప్రభుత్వం క్రింద యిలాంటి బిల్లును, దానివల్ల లభించే ఆదాయాన్ని ప్రజల ఉపయోగార్థం కనుగుణ్యంగా అమలుజరిపే హామీలేదుగనుక బిల్లును వుపసంహరించుకోవాలని వాదిస్తున్నాయి. కాని యీ వాదన సమర్థనీయంగాదు. అడ్వయిజర్లు ప్రవేశపెట్టినా, యీనాం దార్లు కట్టాల్సి మనం బలపర్చలేదా? తత్ఫలితంగా రెండు వేల యీనాం గ్రామాలలోని రైతులకు రక్షణ చేకూరలేదా? అలాగే యీ బిల్లునుగూడ ప్రజలందరూ, ముఖ్యంగా రైతులూ బలపర్చి సామాన్య రైతులపై పన్నుభారం తొలగించేందుకు తోడ్పాలి. ఈ బిల్లును అడ్వయిజర్ల ప్రభుత్వం ప్రజల కనుగుణ్యంగా అమలు జరిపేందుకు మన ప్రజాఉద్యమమే సక్రమమైనహామీ.

ఈ బిల్లును బలపర్చుతూ ప్రభుత్వానికి మేమొక సూచన చేస్తున్నాం. ప్రతి యెకరానికి పన్నువిధించే ప్రస్తుత భూమి శిస్తు విధానాన్ని రద్దుచేస్తూగూడా మరొకబిల్లును త్వరలోనే ప్రవేశపెట్టాలి. 250 రూపాయలకు తక్కువ నికరాదాయం వచ్చే రైతులనుండి పన్నువసూలు చేయుడం పూర్తిగా మానివేయాలి. అంతకుమించిన నికరాదాయాలపైననే ఆదాయపుపన్ను పద్ధతు ననుసరించి భూమిపన్నులు విధించాలి. ఇలాంటి సమగ్రమైన భూమిశిస్తు విధానం త్వరలో ప్రవేశపెట్టనిదే, ప్రభుత్వ ప్రకటనలో యిప్పుడు గావించిన వాగ్దానములను ప్రజల నాకర్షించడానికి మాత్రమే కబుర్లు చెబుతున్నారని ప్రజలు తలుస్తారు.

ఈ బిల్లుమీద మే 21 వరకు ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఆ గడువులోపలనే రైతులు, రైతు సంఘాలు తమ సూచనలను, మార్పులను ప్రభుత్వానికి పంపాలి. బిల్లును బలపర్చుతూ ఆందోళన గావించాలి.

(1 వ పేజీ తరువాయి)

కాశేశ్వరరావుగారిలాంటివారు కొందరుమంది అలంతాలు వేస్తున్నా. దేశభక్తులలో అధికసంఖ్యాకులు ఖాన్ సాహెబ్ పాలసీని బలపరుస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో మంత్రివర్గాల స్థాపనకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

దేశభక్తుల ఆమోదం

మాజీ ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యదర్శి మంతెన వెంకటరాజు, చావలి సూర్యనారాయణగార్లు సరిహద్దు కాంగ్రెసువాదులు మంత్రివర్గనిర్మాణానికి పూనుకొన్నందుకు సంతృప్తి వెల్లడించుతూ, ఒక ప్రకటన చేశారు. పౌరసత్వహక్కులు పునరుద్ధరించడానికి, ఆహారం సరఫరా సక్రమంగా జరుపడానికి ధైర్యంతో పనిచేయగల ప్రజల మంత్రివర్గాలుండాలని తెలిపారు. ఈ విషయమై చర్చించడానికి కాంగ్రెసు శాసన సభ్యుల సమావేశం కావాలని కోరారు.

కేరళరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షులు మోయిదీన్ కుట్టీగారు కూడ యిదే విధంగా కోరుతూ, ఏకపార్టీ మంత్రివర్గాలు మంచివికావని, సంయుక్తమంత్రివర్గంకావాలని ప్రకటించారు. తమిళనాడు కాంగ్రెసుకమిటీ కార్యదర్శి అణాచలై పిళ్ళెగారు కర్తవ్యాన్ని సూచించుతూ ప్రకటన చేసారు. కాశేశ్వరరావుగార్కి అది చక్కని జవాబుగా వుంటుందిగాన క్రింద ఉదహరించుతున్నాము.

"సరిహద్దురాష్ట్రంలో ఖాన్ సాహెబ్ మంత్రివర్గం ఏర్పరచడం కాంగ్రెసు రాజకీయాలలో నూతనోధ్యాయమును తెరుస్తూంది.....నేడు దేశంలో ఎచటచూచినా అసంతృప్తి వ్యాప్తిచెందింది. ప్రజలు ఆహారకరువు, బట్టలకరువుతో బాధపడుతున్నారు. పౌరసత్వహక్కులు లేవు. ప్రజలు ప్రభుత్వంమధ్య అగాధం ఏర్పడింది. ప్రజలు కాంగ్రెసువైపు సహాయం కొరకు చూస్తున్నారు. కాంగ్రెసువాదులు చేతులు ముడుచుకొని కూర్చోడంవల్ల నిరుత్సాహం దేశమంతటా వ్యాపించివుంది.

"ఈసమయంలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సభ్యుడైన ఖాన్ సాహెబ్‌గారు దేశప్రయోజనాలను, కాంగ్రెసు పతిష్ఠను దృష్టిలో వుంచుకొని ధైర్యంతో ముందంజవేశారు. మంత్రివర్గం ఏర్పరచారు. 24 గంటలలో గఫూర్‌ఖాన్ వగైరా కాంగ్రెసునాయకుల విడుదల చేశారు. ఇండియా ప్రభుత్వం ఇందుకేమీ అడ్డంకం చెప్పలేకపోయింది. అందుచే పదవులు స్వీకరించుడంవల్ల కరువు వగైరా సమస్యల నివారణకు తోడ్పడుటేగాక, జైళ్ళలోమగ్గుతున్న దేశభక్తులను విడుదల చేయగలుగుతామువేది రుజువయింది. అసెంబ్లీమెంబర్ల సమావేశాన్ని నేను పిలువవలచాను. దానిలో చర్చించి కర్తవ్యం నిర్ణయించుతాము" అని ప్రకటించారు. ఇందుకు యితర కాంగ్రెసువాదుల సహకారం కోరారు.

పై విషయాలు ఒకటి నేటతెల్లం చేస్తున్నాయి. కాంగ్రెసు దేశభక్తులలో అనేకమంది కాంగ్రెసు పాలసీలో మార్పు కావాలని కోరుతున్నారు. మంత్రివర్గాలను ఏర్పరచి, కరువు కాటకాలనుండి ప్రజలను ఉద్ధరించాలని వాంఛించుతున్నారు.

కాశేశ్వరరావుగారి వంటివారు చెప్పే అటంకాలకు వారు సుముఖులుగా లేరు. అవి దేశహితకరమైనవి కావని క్రమంగా వారు గ్రహించుతున్నారు.

ఈ సందర్భంలో యింకోసంగతిచెప్పి ముగించుతాను. కాశేశ్వరరావుగారి ప్రకటన దేశానికి ఎంత అరిష్టదాయకంగా పరిణమించగలదో చూడండి. పాకిస్థాన్‌దినోత్సవ సందర్భంలో ప్రకటనచేస్తూ మహమ్మదాలీ జిన్నా దీనినే ఉల్లేఖించాడు. గాంధిజీతో కలసిన కొన్నిరోజులకే కాశేశ్వరరావుగారు అలా ప్రకటించడంవల్ల గాంధీజీయే అలా ఉద్దేశించివుంటాడని అవార్థం చేసికొన్నాడు. కాంగ్రెసు ముఖ్యపాలసీ నాన్-కోపరేషన్ అయినప్పటికీ సరిహద్దురాష్ట్రంలో ముస్లింలీగ్‌ను సాధించడానికే అలా చేసిందని కాశేశ్వరరావుగారుఅన్నాడు. ఆ ప్రకటనచూపుతూ జిన్నాగారు ముస్లింలీగును పడగొట్టడానికి, పాకిస్థాన్ వ్యతిరేకించడానికి కాంగ్రెసు కృషిచేస్తూందని అనుమానాలు వెల్లడించారు. దీనినిబట్టి కాశేశ్వరరావుగారి ప్రకటన ఎంత దేశారిష్టకరమైనదో గమనించండి. ప్రజలందరూ కోరుతున్న ఐకమత్యాన్ని భగ్నంచేస్తుంది. అందుచే దేశభక్తులందరు వినాశనకరమైన కాశేశ్వరరావుగారి పాలసీని వ్యతిరేకించాలి.

యుద్ధకాలంలో అంతిమ అవకాశం

కాంగ్రెసువాదులు, ముస్లింలీగు, తదితర దేశభక్తులందరూ కలసి ప్రజలను కరువుకాటకాలనుండి రక్షించడానికి కృషిచేయాలి. రాష్ట్రాలలో సంయుక్తమంత్రివర్గాలను నిర్మించాలి. రాజకీయ ఖైదీలను విడుదలచేసి, దేశమంతటా పౌరసత్వహక్కులను పునరుద్ధరించాలి.

(మిగతా 11 వ పేజీలో)

వ్యవసాయపు ఆదాయాలపై పన్ను అమలు జరిపే పద్ధతికి ఉదాహరణలు

●

1. ఒక వ్యక్తి తన భూమిపైన ఏటా రు. 6000 లు ఆదాయం ఆర్జిస్తాడు. మొదటి రు. 1500 లకు అతడేమీ పన్ను చెల్లించనక్కరలేదు. తరువాత రు. 3500 ల పైనా రు. 1కి 9 పైసల చొప్పున రు. 164-1-0 లు చెల్లిస్తాడు. శేషించిన రు. 1000 లకు రు1కి అణా చొప్పున రు. 62-8-0 లు చెల్లిస్తాడు. అనగా మొత్తం ఆదాయమందు రు. 226-9-0లు చెల్లించాలన్నమాట.

2. ఒక వ్యవసాయదారుడికి ఏటా రు. 12000 లు ఆదాయం వస్తుందనుకోండి. మొదటి రు. 1500 లకు ఏమీ పన్ను చెల్లించనక్కరలేదు. తరువాత రు. 3500ల పైన అతడు రు. 164-1-0 లు చెల్లించాలని ఉంటుంది. తరువాత రు. 5000ల పైనా రు1కి అణా చొప్పున రు 312-8-0 లు. శేషించిన రు 2000 ల పైనా రు 1కి 0-1-6 చొప్పున రు 187-0-0 లు పన్ను చెల్లించాలి. ఈవిధంగా భూమిమందు మొత్తం రు 664-1-0 లు పన్ను చెల్లించాల్సివుంది.

3. ఒక హిందూ అవిభక్త కుటుంబంలో ఇద్దరు సోదరులు, చనిపోయిన మరొక సోదరుని కుమార్లు వుంటారనుకుందాం. ఆ కుటుంబానికి సాలుకు భూములపైన రు.6000లు ఆదాయం వస్తుందనుకుందాం. ఒక్కొక్క సోదరునికి పైఆదాయంలో మూడోవంతువాటా, అనగా రు. 2000 లు ఆదాయం వస్తుంది. రు 1 కి 4 పైసల చొప్పున యీ వాటాకు పన్ను విధించబడుతుంది. ఈ విధంగా మొత్తం రు 6000లు ఆదాయానికి రు 1కి 4 పైసల చొప్పున పెరసి రు 125 లు ఆ కుటుంబం పన్నుచెల్లించాలని వుంటుంది.

4. పైవిధంగానే ఒకహిందూ అవిభక్తకుటుంబం(ముగ్గురు అన్నదమ్ములు, చనిపోయిన మరొక సోదరుని కుమార్లు) సాలీనా రు 30000 లు ఆర్జిస్తారనుకోండి. ఒక్కొక్క సోదరుని వాటాకు రు 7500 లు వస్తుంది. ఒక్కొక్క వ్యక్తి తన రు 7500ల ఆదాయంపైనా సగటున రు 1కి 8 దమ్మిడీలచిల్లర పన్ను చెల్లించినట్టుగానే, పై ఉదహరించిన రు30000ల ఆదాయానికి కూడా అదేరేటున పన్ను చెల్లించాలి. అనగా మొత్తం ఆదాయంపైన ఆ కుటుంబం రు 1281-4-0 లు చెల్లించాలని ఉంటుంది.

ఎన్నిమేపైన చెరువులమరమ్మతుకు వెంటనే పూనుకోవాలి

———///———

తిరువూరు తాలూకా రైతుమహాసభ తీర్మానం

●

జమీందార్ల, మొఖాసాదార్ల, దౌర్జన్యాలకు పుట్టినిల్లు తిరువూరు తాలూకా. ఇచ్చటి రైతుల కడగండ్లు చెప్పనలవిగాదు. జాతీయోద్యమ ప్రభావంవల్ల 1937 ప్రాంతంలో రైతుల్లో నూతనచైతన్యం ప్రారంభమయింది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థుల విజయానికితోడ్పడి తిరువూరుతాలూకా రైతులు తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. జమీందార్లకు, మొఖాసాదార్లకు, వ్యతిరేకంగా చిట్టాల, కొండపర్వలలో రైతులు పోరాటాలు జరిపి జయించారు. కాని, 1939 లో కాంగ్రెసు మంత్రివర్గం రాజీనామా యిచ్చినప్పటినుండీ తిరిగి జమీందార్లు తమ నిరంకుశ విధానాన్ని అమలుపరుస్తున్నారు. కాంగ్రెసు మంత్రివర్గ కాలంలో వచ్చిన ప్రజా ఉద్యమ వెల్లువను జమీందార్లు దొంతవరకు అణచివేశారు. నర్సాపురం, పుల్లేరు, రంగాపురం వగైరా మొఖాసాదార్లు అనేక దౌర్జన్యాలు చేయించారు. పట్టపగలు దౌర్జన్యంగా రైతుల పాతర్లు త్రవ్వించి ధాన్యం అపహరించుట, పంటచేలు కోయించుట, పరిపాటి అయింది. ఈ పరిస్థితులు రైతుల్లో భీతావహం కలుగజేశాయి. నరసింహారావుపాలెం, చనుబండ, సూరంపాలెం వగైరా గ్రామాల్లో యీనాటికి కూడా రైతు ప్రచారకులంటే భయపడుతున్నారు. నరసింహారావుపాలెం జమీందారు పెట్టే బాధలు సహించలేక, ఆ గ్రామంలో కొన్ని రెడ్డికుటుంబాలు క్రైస్తవమతంలో చేరవలసి వచ్చింది. పుల్లేరు మొఖాసాదారు రైతుల్ని హింసించుటలో ఆరితేరిన చేయి. ఇప్పుడు మొఖాసాదార్లు, జమీందార్లు రైతుల నుండి కూలీలను చీల్చడానికి, రైతులలో రైతులకు చీలికలు తేవడానికి, కొత్తఎత్తులు వేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో తిరువూరు తాలూకా రైతు సంఘం కార్యరంగంలో ప్రవేశించింది. గత సంవత్సరం 60 గ్రామాల్లో పనిచేస్తూ, చిత్తపూరు, తుమ్మగూడెం, పుల్లేరు జమీందారీ మొఖాసాదార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతు - కూలీలను ఐక్యపరుస్తూ, గట్టి ఉద్యమాన్ని నిర్మించింది. ప్రశంసనీయమైన విజయాలెన్నో సాధించి, రైతాంగపుమన్ననలను పొందింది. నేడు 70 గ్రామాల్లో 5000 సభ్యత్వం కలిగి, బలీయమైన ఒక శక్తిగా పరిణమించింది. ఇట్టి విజయ పరంపరలతో ముందుకు పోతున్న తాలూకా సంఘం గత సంవత్సరపు కృషిని సమీక్ష చేసుకొని భవిష్యత్కార్యక్రమాన్ని నిర్ణయించుకొనేందుకు విస్సన్నపేటలో మార్చి 20 న తాలూకా రైతు మహాసభ జరుపుటకు ఏర్పాట్లుచేసింది. 5000 మంది ప్రజాసమీకరణతో మహాసభను జరుపనిశ్చయించింది.

ప్రతినిధుల సభ

మార్చి20వ తేదీని విస్సన్నపేటలో మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ సోమశేఖరాచారిగారి యింటివద్ద ప్రతినిధుల సమావేశం జరిగింది. కృష్ణాజిల్లా రైతుసంఘ సహాయకార్యదర్శి రామినేని పిచ్చయ్యగారు అధ్యక్షత వహించారు. వివిధ ప్రాంతాలనుండి కాయకష్టంచేసే రైతాంగ సేవకులు 100 మంది హాజరయ్యారు. తాలూకా రైతుసంఘాధ్యక్షులు పేట రామారావుగారు వార్షిక నివేదిక నిస్తూ, గత సంవత్సరం తాలూకాలో ఆహార సమస్య, జమీందారీ సమస్యలపై సాధించిన విజయాలను సమీక్షచేసి, ముందుకర్తవ్యాన్ని వివరించారు. ప్రతినిధులలో ఉత్సాహం ఉట్టిపడింది. రామారావుగారు తమ నివేదికను ముగిస్తూ, పోటీసంఘాలకు తమ తాలూకాలో స్థానం లేకుండా జాగ్రత్త వహించవలసిందని కోరారు.

ప్రధాన తీర్మానాలు

తరువాత తీర్మానాలు చర్చించబడ్డాయి. సుప్రసిద్ధ కాంగ్రెసు దేశభక్తులైన దండు నారాయణరాజు, కె. యస్. గుప్తా, ముస్లిం కవిపుంగవులు ఉమరాలీషా, రైతుసేవకులు దండమూడి కేశవరావు, కంఠంనేని రాఘవయ్య, కంఠంనేని జగన్నాధరావుగార్ల అకాలమరణానికి సభవారు సంతాపాన్ని వెలిబుచ్చారు. కాంగ్రెసు నాయకుల విడుదలకు, జాతీయ ప్రభుత్వ సంపాదనకు, కాంగ్రెసు - లీగు - కమ్యూనిస్టు పక్షాలు కలిసి జాతీయైక్యతను నిర్మించాలని కోరారు. ఆహారసమస్యా పరిష్కారానికి కాంగ్రెసువాదులు ఐక్య ప్రజా ఆహార కమిటీలలోచేరి పనిచేయాలనీ, పోటీ సంఘాల కార్యక్రమం మానుకొని కాంగ్రెసు దేశభక్తులు ఐక్య రైతుపుద్యమాన్ని నిర్మించుటకు తోడ్పడాలనీ, కాంగ్రెసువాదులకు విజ్ఞప్తి చేశారు. చీమూరు, అష్టి, కులశేఖరపట్నం సందికుల పుటీశిక్షలను రద్దుచేయాలని ప్రభుత్వాన్నికోరారు. ఏలూరు కాంగ్రెసు అసెంబ్లీ సభలో కాట్రగడ్డ నారాయణరావుగారిపై కాంగ్రెసువలంటీర్లు జరిపిన దౌర్జన్యచర్యను గర్హిస్తూ తీర్మానించారు. ఈసంవత్సరం తాలూకాకు సప్లయి అయ్యే 400 టన్నులబియ్యాన్ని ప్రభుత్వం కో-ఆపరేటివు స్టోర్సు, డిపోల ద్వారా కంట్రోలుధరకు అమ్మించే యేర్పాట్లు చేయాలనీ, ప్రజా సహకారంతో దొంగ మార్కెట్టును అరికట్టడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ కోరారు. ఈ సంవత్సరం ఎన్నిమేటయిన 120 చెరువులను వెంటనే మరమ్మతు చేయించేందుకు ప్రభుత్వం చర్యతీసుకోవాలనీ, చెరువు లోతట్టులలో వర్జీనియా పొగాకు వేయుటను అరికట్టాలనీ, పంటల తెగుళ్ల నివారణకు తోడ్పడడానికి, వ్యవసాయ వస్తువులు సక్రమంగా పంపకం చేయడానికి డిమాన్‌స్ట్రేటరును పెర్మనెంటు చేయాలనీ, కోరారు. తాలూకాలో రవాణా సౌకర్యాల కవసరమైన నర్సాపురం - పోలవరం రోడ్డు, విస్సన్నపేట - లక్ష్మీపురం రోడ్డు, మధిర - రోలుపడి రోడ్ల నిర్మాణానికి వెంటనే పూనుకోవలసిందిగా జిల్లా బోర్డువారిని కోరారు. జిల్లాకలెక్టరు కట్టెల కంట్రోలు నాధారంచేసుకొని జమీందారీ ప్రాంతాల్లోని అడవుల్లో రైతులు కట్టెలు తెచ్చుకోగూడదని చేసిన ఉత్తర్వును సవరించి రైతులకు సాంప్రదాయసిద్ధంగా వచ్చే హక్కును గుర్తించాలని కోరారు. ప్రభుత్వం రాష్ట్రరైతుమహాసభను నిషేధించుటను ఖండిస్తూ, మహాసభకు అనుమతి యివ్వాలనీ, "ప్రజాశక్తి"ని దినపత్రికగా నడుపుటకు అనుమతి యివ్వాలనీ కోరారు.

ఊరేగింపు

ప్రతినిధుల సభ ముగిసింది. సాయంకాలం 5 గంటలయింది. "కష్టజీవి" ప్రభతో అలంకరించబడిన బండిపై నాయకుల ఊరేగింపు ప్రారంభమయింది. 3000 మంది రైతులు బారులుతీరి, బ్యాండువాయిద్యాలతో, జైజై ధ్వానాలతో సాగిపోతూంటే ఊరేగింపు కనులపండువుగా వుంది. రైతు యువకులు కర్రసాముచేస్తూ, తమప్రజ్ఞనుప్రదర్శిస్తూంటే ఊరేగింపు విజయోత్సాహంతో అన్ని వీధుల గుండా నడిచింది. విస్సన్నపేట స్త్రీలు, తమ శీలాన్ని పోలీసుల బారినుండి కాపాడిన రైతుసంఘానికి మంగళాశీస్సు లిచ్చారు.

ఊరేగింపు దృశ్యాన్ని చూచి ఒక కోటపాడు రైతు చిరునవ్వుతో "ఇంకా ఎంతో మంది రైతులు మహాసభకు వస్తారండీ! రైతులకు ఇక్కడ ఎన్నో బాధలున్నాయి. రైతుసంఘం వాటిని తొలగించడాని కెంతో ప్రయత్నిస్తోంది. తమ పాలిటి దేవతగా ప్రజలు రైతుసంఘాన్ని ఎంచుకుంటారండీ!" అన్నాడు. కూనపరాజుపర్వనుంచి 10 మంది రైతుయువకులు 6 మైళ్లు నడిచివచ్చి, రెండు రోజుల్లో 4 వేలమందికి నీడనిచ్చే పెద్దపందిరిని నిర్మించారు. రైతుసంఘం యువకుల్ని ఎంత కార్యోత్సాహుల్ని జేస్తూందో, వారిచైతన్యాన్ని ఎంత యినుమడింప జేస్తూందో, తెలుసుకొని గర్వపడ్డాను. ఆరోజు మధ్యాహ్నం ప్రజలు జట్టులు జట్టులుగా బండ్లతో, డప్పులతో, బ్యాండు వాయిద్యాలతో, సాటిలేని కోలాహలంతో మహాసభకు వచ్చారు.

జండా ప్రతిష్ఠాపన

ఊరేగింపుఅనంతరం 7 గంటలకు 4 వేల మంది సమక్షంలో, తాలూకా కార్యదర్శి సుంకర వీరభద్రరావుగారు ఎర్ర జండాను ఎగురవేశారు. యిదివరలో ఎర్రజండా క్రింద తిరువూరు తాలూకాలో చిట్టాల, కొండపర్వ మొదలైన పోరాటాలలో రైతులు సాధించిన విజయాలను జ్ఞప్తికి తెచ్చారు. గతసంవత్సరమే యీ ఎర్రజండా నీడను చిత్తపూరు, తుమ్మగూడెం, మల్లవరం జమీందారీ తగాదాలలో రైతులు పొందిన విజయాన్ని తెలియజేశారు. అట్టి ఎర్రజండా క్రింద సోవియటు ఎర్రసైన్యం ప్రపంచప్రజలను విముక్తి చేస్తూ, కష్టజీవులందరికీ ఎలా అండగా నిలుస్తోందో వివరించారు. అట్టి విజయపతాకాన్ని ఎగుర వేస్తూ ముందుకు సాగిపోవాలని రైతుల్ని హెచ్చరించారు.

రైతుల నిత్య జీవితంతో పెనవేసుకుపోయినరైతుసంఘం మహాసభజరుపునప్పుడు నాయకుల ఉపన్యాసాలు విందామని, స్త్రీపురుష బాలబాలికలు చీకటి పడకముందే చీమలబారుల్లాగా దర్జీపూటలతో వచ్చి చేరుకున్నారు. 60గ్రామాలనుండియాత్రకువచ్చినట్లువచ్చారు. వచ్చిన 10,000 మందిలో ఆహ్వానసంఘం 50 మందికంటే ఎక్కువ మందికి భోజనాలు పెట్టవసరంలేక పోయింది! మిగతా వారంతా చద్దిమూటలువిప్పి భోజనాలు చేశారు.

రాత్రి 9½ గంటలకు 10,000 మందితో మహాసభ ప్రారంభమయ్యింది. చండ్ర రాజేశ్వరరావుగారు (భారత కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రకమిటీ కార్యదర్శి) మహాసభకు ప్రారంభోత్సవం చేశారు.

కమ్యూనిస్టుపార్టీ ప్రజలలో ఉద్భవించి, ప్రజాసేవలో అభివృద్ధిచెందింది. 1 లక్ష70 వేల సభ్యత్వంగల రైతువుద్యమాన్ని ఎలా నిర్మించిందో రాజేశ్వరరావుగారు వివరించారు. గత 15 సంవత్సరాల నుండి రైతుసంఘాలు రైతుల కష్టాలను పోగొట్టడానికి పనిచేస్తున్నాయి దానితోబాటు ప్రజాప్రతినిధులతోగూడిన ప్రజాప్రభుత్వ సంపాదనను ఆశయంగా పెట్టుకొని పనిచేస్తున్నాయని చెప్పారు. జమీందార్ల, మొఖాసాదార్ల, వడ్డీవ్యాపారస్థుల, దోపిడీ విధానాన్నిగూర్చి చెబుతూ, తిరువూరు తాలూకాలో ప్రజల జీవితం, రాకపోక సౌకర్యాలు, వ్యవసాయం విద్య, వైద్యసహాయం ఎంత వెనుకబడివున్నదీ వివరించారు. జమీందారీ, మొఖాసాదారీ దౌర్జన్యాలను అంతం చేయడానికి, యంత్రసహాయంతో వ్యవసాయం అభివృద్ధి చేసుకోవడానికి, ఆనకట్టలు — ప్రాజెక్టులు కట్టించి విస్తారమైన భూములను ఫలవంతం జేయడానికి, ఉన్నతవిద్యపొందడానికి, బెంగాలు కరువులాంటి కరువులు రాకుండా జేయటానికి,—ప్రజాప్రభుత్వం అవసరమని అన్నారు. అట్టి ప్రజాప్రభుత్వం సాధించాలంటే గ్రామ గ్రామాన రైతు కూలీలమధ్య, అన్నికులాలమధ్య ఐక్యత అవసరమన్నారు. ఈనాడు మనం ఐక్యతను సాధించలేకపోవడమే ప్రభుత్వానికి బలమనీ, మనలో మనకు చీలికలువుండుటవల్లనే జమీందార్లు, మొఖాసాదార్లు దౌర్జన్యాలు జరుపగల్గుతున్నారనీ, వాళ్లు యీనాడు రైతులను చీల్చడానికి వేసే ఎత్తులను భగ్నంచేయాలంటే, రైతులు - కూలీలు ఐక్యంకావాలని చెప్పారు. మంగళాపురంలో రైతు-కూలీలు సంఘీభావంతో ఎలా పల్లిపల్లి జమీందారును యెదుర్కొన్నారో చెప్పారు. మునగాలలో రైతు - కూలీలు ఎలా ఐక్యతతో పోరాడి పౌరసత్వ హక్కులు సంపాదించుకున్నారో వివరించారు.

అధ్యక్షోపన్యాసం

పిమ్మట అధ్యక్షులు రామినేని పిచ్చయ్యగారు మాట్లాడుతూ, జిల్లా రైతుసంఘం సాధించిన అనేక విజయాలను, వాటి ఫలితాలను వివరించారు. తిరువూరు తాలూకా రైతుసంఘం నిర్మాణంలో గత సంవత్సరంకంటె 2½ రెట్లు అభివృద్ధి చెందిందని చెబుతూ, తాలూకా సంఘ కృషిని ప్రశంసించారు. బ్రహ్మాండమైన యీ రైతు మహాసభను జరుపగలగడానికి కారణం రైతాంగంయొక్క కార్యదీక్ష, చైతన్యం, ఉత్సాహమే నన్నారు. పోటీ సంఘాలవారు చేసే ప్రచారం విని మోసపోవద్దని హెచ్చరించారు. దేశం అనేక క్లిష్టపరిస్థితులలో మునిగివున్నప్పుడు రైతుసంఘాలే అక్కరలేదంటూ ఉద్యమాన్ని విసర్జించిన నాయకులు యీనాడు పోటీ సంఘాలు పెడుతున్నారని చెప్పారు.

కృష్ణాజిల్లా కమ్యూనిస్టు కమిటీ సభ్యులు పొట్లూరి సుందరంగారు ఉపన్యసిస్తూ యీ సంవత్సరం తిరువూరు తాలూకాలో 3 వ వంతు పంటే పండిందనీ, అందువల్ల ఆహారసమస్య క్లిష్టమవుతుందనీ, కాబట్టి యీ సంవత్సరం ప్రభుత్వం కాంక్షన్ చేసిన స్టోర్సు పెట్టించి అమ్మించుటద్వారా దొంగమార్కెట్టును అరికట్టాలనీ చెప్పారు.

తర్వాత కృష్ణాజిల్లా కల్చరల్ దళంవారు "కష్టజీవి" బుర్రకథను చెప్పి ప్రజలనానందభరితులజేశారు. మహాసభ "బెంగాలుకరువు" హరికథతో సమాప్తమయింది.

— మా విలేఖరి

రాష్ట్ర రైతుమహాసభపై నిషేధం

ఆహ్వాన సంఘంవారి ఖండన

గవ ఆంధ్రరాష్ట్ర రైతుమహాసభ ఆహ్వాన సంఘ సమావేశం ది 23—3—45వ తేదీన పైసంఘ ఆఫీసులో శ్రీ రావి చినఅమ్మయ్యగారి అధ్యక్షతన సమావేశమై గావించిన తీర్మానములు:

1. 8వ ఆంధ్రరాష్ట్ర రైతుమహాసభను జరుపుకోవడానికి అనుమతి నిరాకరించిన ప్రభుత్వచర్యను యీకమిటీ తీవ్రంగా ఖండించుచున్నది. ప్రభుత్వంచూపిన అభ్యంతరాలు కేవలం సాకులుమాత్రమే. అధికాహారోత్పత్తికీ. ఆహారసమస్యా పరిష్కారానికీ తీవ్రకృషిచేస్తున్న ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ కార్యకలాపములపైన. పౌరసత్వ హక్కులపైన ప్రభుత్వంచేసిన యీ దాడీవల్ల. రైతులకూ ప్రభుత్వానికీ మధ్యమున్న అఘాతం యింకా ఎక్కువగావటం. అధికాహారోత్పత్తి కుంటుపడటం. జరుగుతుందని ప్రభుత్వదృష్టికి తెస్తూ. యిట్టి అనాలోచిత ఆర్డరును రద్దు జేసికోవలసిందిగా ప్రభుత్వమును యీకమిటీ కోరుచున్నది. ప్రజలు దీనిపై ఆందోళన కొనసాగించవలసిందిగా యీకమిటీ కోరుచున్నది.

2. ఇప్పటివరకు జిల్లాలో వసూలుకాబడ్డ విరాళాల మొత్తమును. ఖర్చులను అంగీకరిస్తూ, మిగిలినమొత్తమును 7వ గుంటూరు జిల్లా రైతుమహాసభ ఆహ్వానసంఘానికి వప్పచెప్పుటకు తీర్మానించడమైనది.

ఇప్పటితో యీకమిటీ కార్యకలాపములను ముగించుచూ యింకొక తీర్మానము గావించబడినది.

★

రాష్ట్ర రైతు మహాసభకు 23-3-45 వరకు జమా ఖర్చులు

తెనాలి తాలూకా

	జమలు		
తెనాలి టౌన్	522	15	0
కంచర్లపాలెం	166	0	0
యలవర్రు	13	8	0
ప్యాపర్రు	72	0	0
క్రాప	260	0	0
జతానగరప్పాలెం	5	0	0
శేకూరు	10	0	0
కఠెవరం	87	14	0
అమృతలూరు	180	12	0
పెసర్లంక, అవులవారి పాలెం	82	0	0
జాగర్లమూడి	50	4	0
కొలకలూరు	25	0	0
దుగ్గిరాల	81	0	0
మంచికలపూడి	21	0	0
పెనుమూలి	2	0	0
దావులూరు	140	0	0
గోవాడ	10	0	0
చావలి	16	0	0
వరహాపురం	32	4	0
ఈమని	260	10	0

గుంటూరు (శర్మ ద్వారా)	55	0	0
బెజవాడ ..	56	0	0
నందివెలుగు	41	0	0
యద్లపల్లి	100	0	0
తుమ్మపూడి	46	0	0
మన్నవ (శర్మద్వారా)	1	0	0
చింతలపూడి	1	0	0
తొండపి	10	0	0

గుంటూరు తాలూకా

గుంటూరు టౌన్	727	0	0
నిడుముక్కల	55	0	0
కుంకలగుంట	5	0	0
వెంగళాయ పాలెం	78	8	0
ఉన్నవ	10	0	0
గుజ్జనగూళ్ళ	5	0	0
దొండపాడు	130	0	0
తుళ్లూరు	36	0	0
ఎంద్రాయ	25	0	0
కిష్టాయపాలెం	88	0	0
ఒదేపురం	121	0	0
మోతడక	116	8	0
జొన్నలగడ్డ	79	0	0
తాడికొండ	10	0	0
కాకుమూరు	45	0	0
పీరుకొండ	19	0	0
మద్దూరు	30	0	0
పొన్నెకల్లు	57	0	0
బేజాతపురం	12	8	0
తాడికొండ	12	0	0
పెనుమూక	1	0	0

నరసరావుపేట తాలూకా

నరసరావుపేట టౌన్	25	0	0
జొన్నలగడ్డ	30	0	0
అప్పాపురం	10	0	0
తిమ్మాపురం	25	0	0
యద్దపాడు	10	0	0

ఒంగోలు తాలూకా

కొత్తపట్నం	13	8	0
ఉప్పుగుండూరు	211	0	0
పమిడిపాడు	175	0	0
పిడమలూరు	247	0	0
మద్దెగుంట	25	0	0
మెట్టువారి పాలెం	5	0	0
రావర్ల	74	0	0
పమ్మివరం	38	0	0
ఈదుమూడి	30	0	0
మర్లపాడు	55	0	0
కారుమంచి	59	0	0
బొడ్డువారిపాలెం	58	0	0
త్రోవగుంట	17	12	0

రేపల్లె తాలూకా

రేపల్లె టౌన్	118	0	0
పేతపూడి	40	0	0
వెల్లటూరు	47	0	0
పల్లెకోన	300	0	0
పొన్నపల్లి (గోవాడ తిరునాళ్ళలో)	8	0	3
కనగాల	25	0	0
నడింపల్లి	10	0	0
రావి అనంతవరం	60	0	0
వల్లూరుపాలెం	83	8	0
బొబ్బర్లంక	10	8	0
వెనిగళ్ళవారిపాలెం	24	0	0
బెల్లంవారిపాలెం	10	0	0

బాపట్ల తాలూకా

సంతగుడిపాడు	10	0	0
వల్లభరావుపాలెం	59	8	0
దొప్పలపూడి	18	0	0
చింతలపూడి	17	0	0
బాపట్ల	20	0	0
పిట్టువారి పాలెం	29	0	0
దండమూడి	4	8	0
బ్రాహ్మణకోడూరు	16	8	0

సత్తెనపల్లి తాలూకా

సత్తెనపల్లి	1	0	0
దారేమర్లు	6	8	0
మాదల	121	0	0
అబ్బరాజుపాలెం	30	0	0
కోనూరు	28	4	0
అచ్చంపేట	12	0	0
ఓర్వకల్లు	5	0	0
కస్తల	1	0	0
వేల్పూరు	10	0	0
జలాల్‌పురం	13	0	0
లంకెలకూరపాడు	100	0	0
వినుకొండ	20	0	0
మొత్తం	6440	6	3

★

ఖర్చులు

ప్రచారం	155	5	4
ప్రయాణం	67	0	6
తపాలా, తంతి	66	7	9
ఆఫీసు	65	7	5
ప్రింటింగు	85	4	0
అనామతు (మద్రాసు ప్రభుత్వం వద్దకు డెప్యుటేషన్, వగైరా)	155	0	0
మొత్తం ఖర్చులు	594	9	0

6440 6 3 జమ
594 9 0 ఖర్చులు
5845 13 3 నిల్వ

(మిగతా 10వ పేజీలో)

కంచు కాగడా

'ఢంకా' ఉగాది సంచికలో 'ఢంకా దెబ్బలు' అనే శీర్షికవుంది. రచయిత తన తెలివితేటలు ప్రదర్శించుకోడానికి కొన్ని విసురులు విసిరాడు. మచ్చుకు కొన్ని :

"అఖిలభారత కిసాన్ కాంగ్రెసు అధ్యక్షుడు తనపదవికి రాజీనామా యిచ్చాడు. కారణం? - కిసాన్ కాంగ్రెసు సభ్యుల్లో ప్రబలంగా వ్యాపించివున్న కమ్యూనిజం వ్యామోహము." ....

"సుత్తి కొడవలి జెండాను త్యజించామనీ. జాతీయ కాంగ్రెసు జెండాను ఆరాధిస్తామనీ కిసాన్‌సభవారు. పర్యవసానం జెండా మార్పే కాని సభ్యుల హృదయంలో కమ్యూనిజం జాడ్యం వదలలేదని అధ్యక్షుని రాజీనామా ఘంటాపథంగా నొక్కి వక్కాణిస్తూంది. కమ్యూనిస్టులకువచ్చిన రు. 13000ల క్రీగ్రియే కిసాన్లకుకూడా వస్తుంది."

ఇవి చూచిన వారందరికీ ఒకటి బోధపడుతుంది. రచయిత తెలివిగా దెబ్బకొట్టాననుకొని తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు పాపం!

ఈయనకు కిసాన్‌కాంగ్రెసు వేరు.కిసాన్ సభవేరు అని తెలియదు! కిసాన్‌సభది సుత్తి కొడవలి హత్తిన ఎర్రజండా. రంగాముఠావారు తాముసృష్టించబోయే కిసాన్‌కాంగ్రెసుకు ఎర్రజండా వుండదనీ. కాంగ్రెసు జెండాయే వుంటుందనీ. చెప్పుకొంటున్నారు. ఈమాత్రం సంగతులు తెలియని రచయితకు, ఢంకా బజాయించ గలననే అహమెందుకు?

కమ్యూనిస్టులకు 13 వేలు వచ్చాయనేది ఈ"సర్వజ్ఞుని" ఇంకో ఆరోపణ. ఈఆరోపణ శుద్ధఅబద్ధమనీ. ప్రభుత్వం 18వేలు యిచ్చినది రాయిస్టులకనీ లోకులందరికీ తెలుసు. కాని 'ఢంకాదెబ్బల' రచయిత బుద్ధికి యిదేమీ గోచరించలేదు. అసలు పత్రికలే చదువడో! లేక ఎంతకాలం ఊరలో మెదిగినా రుచి యెరుగని తెడ్డువంటిదో వీరి బుద్ధివిశేషం!

★

ఇదే సంచికలో 'పార్థివకు సుస్వాగతం' మని సంపాదకీయం వుంది. దానిలో పార్థివ సంవత్సర ఫలితాలు చెబుతూ సంపాదకులవారు యిలా సెలవిచ్చారు.

"ఆడవాళ్ళకు రెక్కలువచ్చి. ఇళ్ళల్లోనుంచి విడివడి. స్వేచ్ఛగా ప్రేమగీతాలాలపిస్తూ. సీతాకోక చిలుకల్లాగా స్వేచ్ఛావిహారం సల్పుకుంటూ, 'నా సొగసు కని. మరుదే. దాసుడుకాడా?'అనిపాడుతూ.పురుషుల్ని తమ దాసుల్నిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.

"కొంతమంది, 'పండుగనాడు గూడా పాత మొగుడేనా' అన్నట్టు కొత్తవింతల కోసం క్రొత్తపోకడల్ని పోతూంటారు. పురుషులు కామోద్రేకపరవశులై భ్రమర భ్రమణం చేస్తూ కుసుమ కోమలాంగులను పొందగోరి అనేకరీతులు వింతపోకడలు పోతుంటారు. కవులైతే, విరహగీతాలు, వియోగగీతాలు ఆలపిస్తుంటారు. మొత్తంమీద పురుషులు స్త్రీలకు దాసులైపోతారు."

ఈ వ్రాతకు వ్యాఖ్యానం అనవసరం. తీరని కోర్కెలతో రచయిత బుద్ధివక్రించి బయల్వెడలిన అపహాస్యమేమో తెలియదు. ఏమైనా, యిదొక బుద్ధిజాడ్యమని చెప్పక తప్పదు.

సంపాదకుడు ఇలాంటి వ్రాతలు ప్రకటించడమెందుకో! గుడ్డ వూడదీసుకు తిరిగితే అందరూ తమవైపు ('ఢంకా' పత్రికవైపు) చూస్తారని ఆశకాదుగదా! పిచ్చివాడని పిల్లలు పెద్దలు వేస్తారు జాగ్రత్త! పిచ్చిగా ప్రవర్తించి తమ్ము కొట్టారని యెవరిమీదోపడి ఏడిస్తే లాభం నాస్తి.

అసత్య రచనలను బహిష్కరించాలని యీమధ్య అఖిల భారత పత్రికా సంపాదకుల మహాసభలో ప్యాసైన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, ఎ. వి. కృష్ణమూర్తి 'ఢంకా'లోనే ఒక వ్యాసంరాశాడు. అట్టి రచనలు "దేశక్షేమకరమైనవి" అనీ. "సుపక్షాకరాలు" అనీ, వర్ణించాడు!

ఇంతటినుంచైనా ఇలాంటి వ్రాతలు ప్రకటించడం మానితే. సంపాదకునికి గౌరవం. ఈ సలహాను గమనించుతాడా 'ఢంకా' సంపాదకుడు ?

★ పోటీ

(రష్యన్ మూలం : వైకెంటివెరిస్సాయెవ్)

"ఒహో - ఓ - ఓ - ఓ

ఇందుమూలముగా సమస్తమయిన వారికీ తెలియజేయడమేమనగా - ప్రజా పరిషత్తు వారొక చిత్రరచనా పోటీని జరుపబోతున్నారు. అపురూపసౌందర్యవతి అయిన స్త్రీ మూర్తిని చిత్రించాలి. దానిని చూచిన ప్రతివారికోను. 'ఆహా, జీవితమెంత ఆనందమయ' మనే భావం పొంగి పొరలాలి. ఈ పోటీలో నెగ్గిన చిత్రాన్ని సౌందర్యారాధన మంటపంలో వేలాడగడతారు. ఆ చిత్రకారునికి విజయ కిరీటమూ-'కిరీట త్రయధారి' బిరుదమూ సమర్పిస్తారు.

ఒక ఏడాదిలో - మళ్ళీ ద్రాక్షపంట కాలానికి చిత్రాలు తయారు కావాలి. - హో - ఓ - ఓ - ఓ" ఈ చాటింపుతో ఆ ఊరు మారు మోగిపోయింది.

చిత్ర రచనలో ఆదివరకే రెండుసార్లు విజయ కిరీటాలు ధరించాడు. 'కిరీటద్వయిధారి' బిరుదాంకితుడు. ప్రపంచమంతటా పేరుమోశాడు. ఆ ఊరుకొక మణిపూస. చాటింపు విన్నవారందరి మనసులు అతని మీదికే పోయాయి. 'కిరీటత్రయిధారి' అతనుకాక మరెవ్వరు కాగలర'నిఅనుకున్నారు.

కాని అతని గుండెలో ఒక దిగులు. తనది అందెవేసిన చేయే. అయితే యువకుడయిన తన ప్రియశిష్యుడు, యూనికార్న్ చాకచక్యమూ, నేర్పూ తానెరక్కపోలేదు. యూనికార్నే పోటీకి దిగుతే నెగ్గగలనా అని అనుమానం. ఏమయినా పరీక్షించెపెట్టక తప్పదు. బయలుదేరాడు. సౌందర్యాధి దేవత నన్వేషిస్తూ.

ఎండదెబ్బ కళ్ళకు తగలకుండా వెడల్పాటి టోపీ పెట్టుకున్నాడు. భుజానసంచి. కావలసినంత డబ్బు. చేతిలో దిట్టమైన కర్ర. పండుగర్తంలో చిరుగాలులు దాగుడుమూతలాడుతున్నాయి. బయలుదేరాడు. అపురూప సౌందర్యాన్ని వెతకిపట్టుకోడానికి.

★

తన బీదకొంపముందు కట్టెలు కొట్టుకుంటున్న ఒక యువకుడు చూడాడా దాటసారిని. సంతోషం పట్టలేకపోయాడు. చెమటకు తడిసి ముఖంపై దట్టంగా పేరుకొన్న ముంగురులను పైకితోస్తూ.

"గురుదేవా నమస్కారాలు. ఇలా దయచేయండి. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మీ దర్శనం," అన్నాడు.

యూనికార్న్‌ని గుర్తుపట్టి సంతోషంతో "నాయనా, కులాసాగా వున్నావా ?" అంటూవచ్చాడు గురువు.

"జోర్కా - ఓ జోర్కా మేలయిన జున్ను, ద్రాక్షరసం పట్టుకు పరుగునరా. ఈవేళ ఎంత సుదినమే జోర్కా - గురువుగారొచ్చారు." అని ఇంటిలోపలికి అరిచాడు ఆనందంతో యూనికార్న్.

ఇంటిముందు, ద్రాక్షగుత్తుల చల్లని నీడలో గురువును ఆప్యాయంగా కూర్చోబెట్టాడు. పళ్ళెంలో జున్ను, ద్రాక్షరస పాత్ర పట్టుకొచ్చి, జోర్కా భక్తి, భయము, ఆనందము, పెనవేసుకున్న చూపులతో 'కిరీటద్వయధారి'కి ఆతిధ్య మిచ్చింది.

"గురూజీ, ఎక్కడికో దూరప్రయాణం బయలుదేరినట్టున్నారే!" అని ప్రశ్నార్థకంగా అడిగాడు యూనికార్న్.

ఆశ్చర్యపోతూ చూడాడు గురువు శిష్యునివంక.

"ఊళ్లో చాటింపు నువ్వు వినలేదా ?" అని అడిగాడు.

"విన్నాను" అన్నాడు యూనికార్న్.

"నువ్వుకూడా పోటీచేస్తావా?"

"ఆహా, ఇందులో మీతోనే పోటీచేయవలసి ఉంటుందని తెలుసు. అయినా మీరు మరోలా అనుకోరని ధైర్యంఉంది. ఇది మహాదొడ్డ పోటీయే. కాని, ఇందులో పోటీచేయడానికి ఆంకేవాడు అసలు కుంచె పట్టడానికే తగడంటాను."

"నేనూ అలాగే అనుకున్నానోయ్. పైగా నిన్ను గెలవ సులభమైనపని కాదనుకున్నాను. మరి దేరుతావు?"

"ఎక్కడికి! ఆ అపురూపసౌందర్యమూర్తిని వెతకడానికి బయలుదేరవూ ? ఏ అంతఃపురాల్లోనో; ఏ పంటతోటల్లోనో, ఏ జాలరిపల్లెలోనో — ఎక్కడుందో ఆ సౌందర్యాధి దేవత—వెతకిపట్టుకోవద్దూ?"

కపటమెరుగని నవ్వు ఆపుకోలేకపోయాడు యూనికార్న్.

"ఆ సౌందర్యమూర్తి నాకప్పుడే దొరికింద"న్నాడు నవ్వుతూ.

'కిరీటద్వయధారి'కి ఒక్కసారి గుండె బిగవెక్కినట్టయింది. ఊపిరాడడం కష్టమయింది. తల కొద్దిగావణికింది. మెల్లగా, సర్దుకుంటూ, "ఎక్కడ?" అని అడిగాడు.

"ఇదిగో"—అంటూ తన అర్ధాంగిని చూపించాడు, యూనికార్న్. అతనిచూపుల్లో కల్లాకపటం మచ్చుకయినాలేవు. నిష్కల్మషమైన ప్రేమ ఉట్టిపడుతూందా చూపుల్లో. జీవితానందం తొణికిసలాడుతూందతని ముఖంలో.

నిర్ఘాంతపోయి చూచాడు గురువు శిష్యుని కళ్లల్లోకి.

"జోర్కాఏనా?"—అని అడక్కుండా ఉండలేకపోయాడు.

"అవును—జోర్కాయే."

ముసలిగురువు గుండె కుదుటబడింది. తల వణకడం మానింది. 'అమ్మయ్య' అని లోలోపలే నిట్టూర్చాడు.

"ఒరే, నాయినా; నీభార్య చక్కనిదే-కాదనను. నిజంగా నువ్వదృష్టవంతుడివి. కాని చూడూ; ప్రపంచాన్నంతటినీ తన పాదాక్రాంతం చేసుకోగల సౌందర్యమూర్తి ఈమె కాగలదా?"

"అవును గురుదేవా; ఆ సౌందర్యమూర్తి ఇదే. నా బంగారు జోర్కానుమించిన సౌందర్యమూర్తి ఎక్కడాలేదు—అసలు ఉండబోదుగూడాను" అన్నాడు యూనికార్న్, పరవశత్వంతో.

'కిరీటద్వయిధారి'కి కొంచం సందేహం పుట్టింది. తన పరిశీలనా దృష్టేమయినా కొరతపడిందా? తన శిష్యున్నింతగా పరవశుణ్ణిచేస్తున్న ఈమె సౌందర్యాన్ని తానుగుర్తించలేకపోతున్నాడా? చూపులు నేలపైనిలిపిన జోర్కామూర్తిని జాగ్రత్తగా పరిశీలించాడు. వెడల్పాటి ముఖం; కళ్ళుపెద్దవే. అందమైనవే—కాని విశేషం ఏమీలేదు. మొత్తంమీద సర్వసాధారణమూర్తి ఆమెది — రోజూ వందలకొలది అలాంటి వాళ్ళను చూస్తుంటాం. ప్రేమ గుడ్డిదంటారు—ఇదేకాబోలు!

నవ్వాపుకున్నాడు గురువు. శిష్యుడికి నొప్పిపుట్టకుండా. "ఇంతకూ నువ్వు చెప్పిందే నిజంకావచ్చు. అట్టే వెతకవలసిన పని లేకపోయింది. - అదృష్టవంతుడివే. మరి నేను వెళ్ళవస్తాను"

★

పల్లెలు, పట్టణాలు; అడవులు, వుద్యానవనాలు; అంతఃపురాలు, జాలరి కొంపలూ; దేశదేశాలు గాలించేశాడు. కిరీటద్వయధారి, సౌందర్యాధి దేవతకోసం. అలసట ఎరుగని అన్వేషన అతనిది. అతనిపేరు చెబితే తెరవనిద్వారం లేదు. అయినా కోరిన ఫలం చిక్కలేదు.

ఒకనాడు, ఒక మహానగర సింహద్వారంవద్ద స్వారీ చేస్తూపోతున్న ఒక ప్రాచ్యదేశపు రాకుమారిని చూచాడు. మిరుమిట్లు కొలిపే ఆమె సౌందర్యం, "ఇదేనేమో ఆ దివ్యమూర్తి" అనిపించిందతనిచేత. కాని మరుక్షణంలో అతను వెనుతిరిగి పోయాడు.

"'ఇదేనేమో-'హుం! సందేహానికి అవకాశం ఉంటుందా, నిజంగా ఆ సౌందర్యాధిదేవతనే చూస్తే. మిణుగురుపురుగును చూడ్డానికి బయలుదేరినప్పుడు - ఏదో మెరుస్తే 'అదుగో మిణుగురుపురుగు లాగేఉందే. అని పిస్తుందికాని అగకుముందుకుపో. స్వచ్ఛమైన దాని లేతనీలి వెలుగును చూచినప్పుడు దానిలాగే ఉందే' అనవు 'అదిగో మిణుగురు పురుగు' అంటావు నిస్సందేహంగా " అని తనకు తానొక పాఠంచెప్పుకున్నాడు.

నెలలు గడచిపోయాయి; ఋతువులు దొర్లిపోయాయి. శీతాకాలం గడిచింది. సులువెచ్చని వాతావరణం తిరిగి నూతనోత్సాహాన్ని ప్రసాదించింది. 'కిరీటద్వయధారి' అలా ప్రయాణం సాగిస్తూనేవున్నాడు.

గులాబీలు కుప్పతెప్పలుగ పూసేకాలమది. మన బాటసారి ఒక సముద్రతీరాన్ని చేరుకున్నాడు. గ్రుక్కెడు ద్రాక్షరసం తాగాడు. ఇంత ఆహారం పుచ్చుకున్నాడు. ఆ ఇసుకతోనే తలగడచేసుకొని మేనువాల్చాడు.

అలసట అతని శరీరాన్ని స్వాధీనం చేసుకుంది. నిరాశతో హృదయం క్రుంగిపోయింది. తన అన్వేషన యెన్నటికీ ఫలించదనుకున్నాడు. దిగులుపడ్డాడు.

కొండకోనల్లోని పూలపరిమళాన్ని మోసుకుంటూ దక్షిణానిలం వీచింది. పర్వత కనుమలపైని రంగురంగుల తివాసీ పరిచినట్లున్నాయి పూలు. ఆ సాయంత్రమే అతనా కనుమలు దాటివచ్చాడు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తనివితీర చూచి ఆనందించాడు. కాని ఇప్పుడు, సూర్యాస్తమయ సమయంలో, మసక చీకట్లు ఆ పర్వతాలను అలముకుంటున్న వేళలో, కొత్త అందాలతో తులుకుతుందా దృశ్యమంతా. తానిదివర కెన్నడూ చూచియెరుగని ఒక దివ్య చిత్రంలా ఉందదంతా. ఏమిటీ అలౌకిక సౌందర్యమని దగ్గరకువెళ్ళి పరిశీలించబోతే - ఆ అందం దూరదూరాలకు చెదిరిపోతుంది. దగ్గరలో అంతా అందంగానే ఉంటుంది కాని, తన నక్కడకు ఈడ్చుకువచ్చిన ఆ అలౌకికచిత్రం ఇంకెక్కడికో ఎగిరిపోతుంది. ఆ అన్వేషణకు అంతువుండదు. చేతికందొచ్చినట్టే వుంటుందా అందరానిపండు. విశ్వమంతటా నిండివుండే ఆ సౌందర్యాన్ని ఏ ఒక్క ప్రత్యేక రూపంలోనూ ఇమడ్చడం అసాధ్యం. ఏమిటీ వింత ?

ఇలా అనుకుంటూ 'కిరీటద్వయధారి' తన జీవితాన్నంతా కళ్ళముందుకు తెచ్చుకున్నాడు. ఏదో మహత్తర సౌందర్యాన్ని సృష్టించాలనుకుంటూ అతను చేసిన కృషియొక్క అల్పత్వం కళ్లకు కట్టినట్లయింది. సిగ్గును భరించలేక ఇసుక తలగడలో ముఖం దూర్చుకున్నాడు.

అలాగే నిద్రపోయాడు. విధి విరామమెరుగని సముద్రుని నిట్టూర్పులతనికి జోలపాడాయి.

మళ్ళీ అతను కళ్లువిప్పేసరికి అరుణోదయ మవుతూంది. వర్ణింపనలవికాని ఆ అరుణోదయ కాంతుల్లో సాగరము, పర్వతశిఖరాలు, కొండకోనలు, పూదోటలు వింతవింత శోభలీనుతున్నాయి. వెలుగు చీకట్లు పెనవేసుకొని విశ్వమంతటికీ దివ్యరూపం కూర్చాయి. ఉన్నట్టుండి ఆకసమంతా ప్రకాశమానమయింది - మెల్లమెల్లగా, తీవిగొలుపుతూ సూర్యబింబం ఉదయించింది.

అటు చూచాడు 'కిరీటద్వయిధారి'. యవ్వనమంతాపొంగుకొచ్చినట్లు హటాత్తుగ లేచి నిల్చున్నాడు. అతనికి ఊపిరాడలేదు. సర్వాంగ సౌష్ఠవంగల ఒక అపురూప సౌందర్యవతి, తీవిగా ఆకొండకొనలోకి దిగుతూంది - ప్రభాత సూర్యకాంతుల్లో స్నానం చేస్తుందా అన్నట్లు. ఆ అతిలోక సౌందర్యానికి చిత్రకారుని అంతరాత్మ కంపించిపోయింది.

"ఈమే ఆ సౌందర్యాధి దేవత" - అంటూ 'కిరీటద్వయిధారి' మోకరించి కృతజ్ఞతాంజలు లిచ్చాడు.

★

ద్రాక్షపంటకాలం తిరిగి వచ్చింది. ఊళ్ళోవారంతా ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తుండిన రోజువచ్చింది. ప్రదర్శన మంటపం ప్రజలతో నిండిపోయింది. ఆ చివర గోడను రెండు పెద్ద చిత్రాలు ముసుగులు వేసిఉన్నాయి. ఒకదాని ముందు 'కిరీటద్వయధారి' నిలుచున్నాడు. రెండవదాని ముందు యూనికార్న్. ఒకనిని భక్తితోను. రెండవవానిని హేళనతోను చూస్తున్నారు ప్రజలు.

ఇంతలో ప్రదర్శకుడు వచ్చాడు. 'కిరీటద్వయధారి' చిత్రంపై ముసుగుతొలగింది. ప్రజలందరూ ఒక్కసారి విశ్చేష్టులయిపోయారు. చిత్రంలోని సౌందర్యాతిశయాన్ని చూచి భరించలేక కళ్ళు కప్పుకోబోయారు. కాని కళ్ళవరకువచ్చి చేతులు ఆలాగే నిలచిపోయాయి. తిప్పుదామనుకున్నా కళ్ల చిత్రం నుండి తిప్పలేకపోయారు.

గులాబీ పూగుత్తులను సిగలో తురుముకొని ఒక అతిలోకసౌందర్యవతి కొండకోనలోకి దిగుతూందా చిత్రంలో. ఆమె వెనుక నల్లని పర్వతాలు తమ శిఖరాలనెత్తాయి. ప్రశాంత వదనంతో ఆ యువతి ప్రేక్షకులవంక చూస్తూంది. ఆదివరకు కని విని ఎరుగని దా సౌందర్యం. సూర్యుని వెల్తుర్ని భరించలేనట్లే, ఆఅలౌకిక సౌందర్యాన్ని భరించలేకపోయాయి ప్రేక్షకులకళ్ళు. ఎలాగయితేనేం ఆచిత్రంనుంచి చూపులు మరల్చినప్పుడుకూడా, సూర్యున్ని చూచినప్పుడు లాగానే కళ్ల చిమ్మచీకట్లు కమ్మినట్లయింది. ఆ చిత్రాన్ని చూస్తున్నంతసేపూ ఒక ఆనందం — దివ్యసౌఖ్యానుభూతి! అటునుంచి చూపులు మరల్చగానే ఏదో ఒక ఆవేదన ప్రేక్షకుల్ని కలవరపెట్టింది.

(మిగతా 8వ పేజీలో)

చేనేత పారిశ్రామిక మహాసభ బాధ్యతలు

— పిల్లలమర్రి వెంకటేశ్వర్లు

చెన్నరాష్ట్ర చేనేత పారిశ్రామిక ద్వితీయ మహాసభ ఏప్రిల్ 5, 6 తేదీలందు తూర్పుగోదావరిజిల్లా మండపేటలో జరుగుతుంది. మహాసభను దిగ్విజయంగా నెరవేర్చుటకు ఆహ్వానసంఘంవారు తీవ్రంగా కృషిచేస్తున్నారు.

ఈ మహాసభలో గత మహాసభానంతర కార్యకలాపాన్ని పరిశీలించి, నూతన సంవత్సర కర్తవ్యాలను ప్రతినిధులు నిర్ణయించుకుంటారు.

నేటివరకు యీ పారిశ్రామికులు అనేక క్లిష్టపరిస్థితులను యెదుర్కొన్నారు. నూలు కరువువలన అల్లాడిపోయారు. ఆందోళన ఫలితంగా నూలుకంట్రోలు, రేషనింగు ప్రభుత్వం అమలుజరిపింది. కాని, ఈ స్కీము లోప భూయిష్టమగుటవల్ల, పారిశ్రామికులు నూలుకొరత తీరక ఇంకా అనేక అగచాట్లు పడుతున్నారు.

1944 సెప్టెంబరులో ప్రభుత్వం నూలు రేషనింగును అమలుజరిపింది. దానివల్ల నూలుసమస్య కొంతవరకు పరిష్కరించబడింది. కాని 60 పై నెంబర్లనూలు నేయదలచినవారు దొంగమార్కెటులో కొనవలసిందే. ప్రభుత్వం యీ దొంగమార్కెటును అరికట్టుటకు వెంటనే పూనుకొని, కంట్రోలు ధరలకు అందేటట్లు చెయ్యాలి. ముఖ్యంగా నెల్లూరుజిల్లాలో 60 పై నెంబర్లు నేస్తారు. కాని 60వ నెంబరు నూలు దొరకకపోవుటవల్ల, నెల్లూరుజిల్లా పారిశ్రామికులు అనేక యిబ్బందులు పడుతున్నారు.

మిగిలిన నెంబర్ల నూలుకూడా సక్రమమైన పద్ధతిలో సప్లయి కావటంలేదు. ఏ నెంబరు నూలు నేసేవారికి ఆనెంబరు నూలు సప్లయి కాకపోవుటవల్ల, వీరి నూలును వినియోగించలేకపోతున్నారు. నూలుసప్లయి కూడా సకాలంలో జరుగుటలేదు. దొంగమార్కెటుయొక్క ప్రాబల్యంతగ్గిందేకాని, పూర్తిగా అరికట్టబడలేదు. మిల్లులలో ఉత్పత్తియగుచున్ననూలు దొంగ మార్కెటులోకి దూరుతున్నది.

వర్తకుల లైసెన్సులు

నూలు వర్తకులకుయిచ్చే లైసెన్సుల విషయంలోకూడ అనేక అవకతవకలు జరుగుతున్నాయి. రిటైల్, హోల్‌సేల్ నూలువర్తకుల లైసెన్సులనా, ఏవరు లైసెన్సులు ఒకేవ్యక్తికిగాని, దగ్గరబంధువులలోకాని యివ్వబడుతున్నాయి. దీనివల్ల పారిశ్రామికులు అనేక యిబ్బందులు పడుతున్నారు. నూలు వర్తకులకు లైసెన్సులు యిచ్చేముందు లైసెన్సు ధరఖాస్తులను సరిగా పరిశీలించి, లైసెన్సులు ఒకరిపేరగాని, బంధువులపేరగాని లేకుండా చెయ్యాలి.

నేత పారిశ్రామికసంఘాలు లేని ప్రదేశాలలో యీ స్కీము ఇంకా అమలులోనికి రాలేదు. ఈ ప్రాంతాలలోకూడా యీ స్కీము ఆచరణలో పెట్టేందుకు ప్రభుత్వం వెంటనే పూనుకోవాలి.

రంగుల సమస్య మరింత అధ్వాన్నంగా వున్నది. కంట్రోలు రేట్లకు రంగులు దొరకుట దుస్సాధ్యంగా వున్నది. వీటిని కో-ఆపరేటివ్‌సొసైటీలద్వారాప్రభుత్వం అమ్మించాలి.

గృహపరిశ్రమలను నిర్మించి అభివృద్ధి చేయుటకు కో-ఆపరేటివ్ సొసైటీలు ఎంతో వుపకరించుతాయి: వీటిని ఆదర్శప్రాయమైన ప్రజాస్వామిక పంథాలో నడుపవచ్చును. ఈ సొసైటీలను నడిపే బాధ్యత సభ్యులపైనే వుంటుంది. పారిశ్రామికుల బాగోగులను దృష్టిలోవుంచుకొని, యీసొసైటీల సమావేశములలో నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని సక్రమంగా పనిచేయించిన పక్షాన గృహపరిశ్రమలు చక్కగా అభివృద్ధి పొందుతాయి.

కో-ఆపరేటివ్ సొసైటీల ఉపయోగం

చేనేత పారిశ్రామికోద్యమానికి యీ కో-ఆపరేటివ్ సొసైటీలుచేయూతనిస్తాయి. నూలుకొరత, రంగుల సప్లయికొరత, తీరుతుంది. న్యాయమైన మజూరీలు పారిశ్రామికులకు గిట్టుతాయి. సరసమైన ధరలకు నేతగుడ్డ విడుదలై, ప్రజలకు అందుబాటులో వుంటుంది. చేనేత పారిశ్రామికులంతా కో-ఆపరేటివ్‌సొసైటీలలో చేరి వీటిని అభివృద్ధి చెయ్యాలి.

చేనేత కోఆపరేటివు సొసైటీలు అభివృద్ధి చెందాలని కో-ఆపరేటివ్ డిపార్టుమెంటువారు చెప్పుచున్నారేగాని, క్రొత్తగా స్థాపించబడిన సంఘాలను రిజిష్టరుచేసేందుకు కాలయాపన జరుగుతున్నది. పారిశ్రామికులలో నిస్పృహ, నిరుత్సాహం ప్రబలి సొసైటీలపట్ల విముఖత గలుగుచున్నది. రిజిష్టరుచేయుటలో జాగు చేయుటవల్ల సొసైటీలు అభివృద్ధి కావడం లేదు. కో-ఆపరేటివు డిపార్టుమెంటువారు పాతపద్ధతులను మానుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేయుటకు కాలపరిమితిని నిర్ణయించాలి.

చేనేత సహకారసంఘాలలో వాటాదార్లుగా చేరినవారు షేర్లు (వాటాల) కొంటారు. ఈ షేర్లడబ్బుకు 8 రెట్లు సొమ్ము సెంట్రలు బ్యాంకులనుండి యివ్వవచ్చునని ప్రభుత్వపు ఉత్తరువులు వున్నాయి. కాని సహకార సంఘాలకు, షేరు ధనానికి 8 రెట్లు ఇవ్వబడుటలేదు. వానకంలో పుడకలాగ, యీ చర్యలు సొసైటీల అభివృద్ధిని అరికడతాయి. నేతగుడ్డ వుత్పత్తినికూడ కుంటుపరచుతాయి. గుడ్డ వుత్పత్తిని ఎక్కువచేయుటానికి, సొసైటీలను అభివృద్ధిపరచడానికి కూడ షేరు ధనానికి 8 రెట్లు ప్రతి కో-ఆపరేటివు సొసైటీకి సెంట్రల్ బ్యాంకులు యివ్వాలి. కొన్ని సొసైటీలకు 4 రెట్లు, కొన్ని సొసైటీలకు 6 రెట్లు, కొన్నింటికి 8 రెట్లు, యివ్వటం సరసమైన పంథాకాదు.

మన ఆంధ్రదేశంలో పరిశ్రమల అభివృద్ధి అత్యంత స్వల్పంగా వుంది. రాయలసీమ ప్రత్తిపంటకు ప్రధానమైన కేంద్రం. కాని యిక్కడ బట్టల మిల్లుగాని, నూలుమిల్లుగాని స్థాపించబడకపోవటం కడు శోచనీయం. మన రాష్ట్రంలో పండిన ప్రత్తి యితర రాష్ట్రాలకుపోయి, మనం బట్టకు, నూలుకు యితరులపై ఆధారపడవలసివస్తోంది. మన రాష్ట్రంలోనే మిల్లులు స్థాపించినయెడల మనకింత నూలు కొరత వుండదు. అనవసరమైన రవాణాఖర్చులుండవు. గుడ్డ, నూలు ప్రజలకు అందుబాటులో వుంటాయి.

రాయలసీమకు నూలుమిల్లులు కావాలి

నూలు కొరతను తీర్చుటానికి బెంగాల్ ప్రభుత్వం కొన్నినూలు మిల్లులనేర్పరచుటకు నిశ్చయించుకొన్నట్లు తెలుస్తున్నది. మద్రాసు ప్రభుత్వం కూడ రాయలసీమలో వెంటనే నూలుమిల్లులను స్థాపించుటకు పూనుకోవాలి. రాష్ట్రకో-ఆపరేటివ్ సొసైటీవారుకూడ పెట్టుబడిపెట్టి, ఆంధ్రదేశంలో ఒక నూలుమిల్లును స్థాపించాలి. వీటికై చేనేత పారిశ్రామికులు, ఆంధ్ర ప్రజాకోటి, తీవ్రమైన ఆందోళన చెయ్యాలి.

చేనేత కార్మికులను యెదుర్కొనుచున్న దైనందిన సమస్యలపై మహాసభ సరియైన సూచనలిచ్చి నడుపుతుందని ఆశించుచున్నాను.

చేనేత పారిశ్రామిక రంగంలో నేడు వివిధ రాజకీయ దృక్పథాలవారు పనిచేస్తున్నారు. సంఘ నిర్ణయాలను పాటించి, చేనేత పారిశ్రామికుల అభివృద్ధికి కృషిచేయు వారందరికీ యీ సంఘంలో తావున్నది. ప్రజాసంఘాలలో రాజకీయ విభేధాలకు తావియ్యకుండా, ఐక్యవుద్యమాలను నిర్మించాలి. లేనిపక్షాన, సంఘాల అభివృద్ధికి భంగము వాటిల్లుతుంది. ప్రజాసంఘాలన్నీ ఐక్య ప్రజాసంఘాయుగా అభివృద్ధి (మిగతా 11వ పేజీలో)

(5వ పేజీ తరువాయి)

యువకులు, స్త్రీలు తత్తరపాటుతో తమ ముఖాలను త్రిప్పుకున్నారు. యువకులు, వయోధికులు, ఆ అపురూపసౌందర్యమూర్తిని చూచిన కళ్ళతో తమ భార్యల, ప్రియురాండ్ర సాధారణ స్వరూపాలనుచూచి సహించలేకపోయారు. "ఈ మట్టిబొమ్మలను పెట్టుకొని ఇన్నాళ్ళు ఏమి బ్రతుకు బ్రతికామా" అని చింతించారు.

ఒకొక్కన్ని చూచిన ఒక జట్కావాడు పోరచూపుతో తన భార్యవంక చూచాడు. పంటయింటి పొగ చూరి ఆమెముఖం గండ్రబారింది. బండచాకిరితో ఆమె అనాకారి అయింది. ఆమె భర్త తిరిగి చిత్రంవంక చూచాడు. కరకుబారిన అతని హృదయం సౌందర్యానుభవించడంకోసం తహతహలాడింది. అంతవరకూ గడచిన తన జీవితాన్ని తలచుకొని రోతచెందాడు. ప్రేక్షకులందరిలోను అలౌకిక సౌఖ్యాన్ని చూరగొనాలనే దాహం బయలుదేరింది. మంటపమంతటా కారుచీకట్లు కమ్మినట్లయింది.

రెండవ చిత్రంవంక తిరిగారు. దాని పైముసుగుకూడా తొలగింది. పట్టరానికోపంతో ఆ ప్రజాసమూహం ఉడుకెత్తింది. ఆ చిత్రంలో సర్వసాధారణ స్త్రీ - రోజా తమకళ్ళ ఎదుట చేపలు కొనుక్కుపోయే జోర్కా. ఒక మోటు బెంచీమీద ముడుచు కూర్చుంది. ముఖంకొంచంపైకెత్తి ప్రేక్షకుల్ని చూస్తోంది. తలపైని, ఆకులమధ్యనుంచి తొంగిచూస్తున్న ద్రాక్షగుత్తులు. వెనుక పెచ్చులూడిపోతూన్న గోడలతో పేదకొంప. తమను హేళనచేయడానికా యూనికార్న్ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నాడని ప్రేక్షకులు కోపాతిశయంతో గర్జించారు.

పోటీ

"బావగొట్టింది వాడిన"ని ఎవరో అరిచారు. ఆ అరుపునందరూ అందుకున్నారు.

కాని అంతలోనే ఆ కోలాహలం సద్దుమణిగింది. రాళ్ళు పట్టుకొని లేచిన చేతులు అలాగే క్రిందికి జారాయి. తుపానురేగి చల్లారినట్లు అంతా ప్రశాంతమయింది. ప్రేక్షకుల దృష్టిని, భావాలను, జోర్కా చిత్రంలో ఏదో విశేషం ఆకర్షించి బంధించింది.

"జోర్కా ఇంత అందగత్తె అని నే నెప్పుడూ అనుకోలేదు. చాల అందంగా ఉంది కదూ?" అన్నాడొకయువకుడు ప్రక్కనున్న స్నేహితునితో. "ఏదో చిత్రంగా ఉంది. నువ్వన్నది నిజమే. ఆ బొమ్మ నుంచి కళ్లుతిప్పేయలేకుంటున్నా"నని జవాబు వచ్చింది.

జోర్కా ఆ బొమ్మలోంచి చూస్తూంది. కనుబొమ్మలు కొద్దిగా ఎత్తి, ఏదో వింటున్నట్లు చూస్తూంది. కనిపించీ కనిపించనట్లొక చిరునవ్వు ఆమె పెదవులమీద తేలిపోతూంది. సిగ్గూ, ఏదో బెదురూ ఆమె చూపుల్లో అల్లుకుపోయాయి. ఏదో ఒక గొప్ప సౌఖ్యానుభవం లేకెత్తించిన ఆనందంతో తబ్బిబ్బయిపోతున్నట్లుంది. కూడదను కుంటూనే సంతోషంతో పరవశత్వం పొందుతున్నట్లుంది. ఒక నిగూఢ జ్యోతి దేదీప్యమానంగా ప్రకాశిస్తూంది. చిరకాలం ప్రేమ పూజలతో తాను పూజిస్తున్న ప్రియుడు హఠాత్తుగ తనవెనక్కివచ్చి, "జోర్కా ఇదిగో నా ప్రేమ నైవేద్యము - అందుకోవూ" అని ముద్దుగా పిలిచాడా అన్నట్లు పరవశత్వంతో చూస్తూంది జోర్కా.

కళ్ళప్పగించేసి చూస్తున్నారు. ప్రజలా చిత్రాన్ని. రోజూ చేపలు కొనుక్కుపోయే జోర్కాయేనా ఈమెఅన్న విషయం ఇప్పుడు వారి భావాల్లోలేదు. ఆమె రూపురేఖల్లోఉన్న లోపాలిప్పుడు వారి కళ్ళకు కనబడడంలేదు. అంతకన్నా అనాకారేఅయినా, లోపలమాత్రం ఆ నిగూఢజ్యోతి ఉన్నట్లయితే సాటిలేని సౌందర్యమూర్తి కాగలదన్న విషయాన్ని వారు గుర్తించారు. ప్రతివారికీ తమ ప్రేమ జీవితంలోని తొలిఘడియల్ని జ్ఞప్తికితెచ్చిందా చిత్రం. స్వచ్ఛమయిన ప్రేమల తొలి కలయికలో తమ ప్రియతముల ముఖబింబాలు ఈ చిత్రంలోని జోర్కా ముఖంలాగానే ప్రకాశించాయి. అపురము, అగాధము అయిన సౌందర్యరేఖ ప్రతి స్త్రీమూర్తికి ప్రకృతిసిద్ధము. ప్రేమభరిత హృదయాల తొలికలయికనాటి మధురానుభవంలో ఆరేఖ దివ్యకాంతులతో వికసిస్తుంది: విశ్వమంతా దానికి జోహారు లర్పిస్తుంది. ఆ మధురఘడియల నందరూ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. జీవితానందం వెల్లివిరిసింది. మంటపంలో సూర్యోదయమయినట్లయింది. జట్కావానిముఖం వికసించింది. ఎన్నడూలేని లేతదనం ముఖంలోకి వచ్చింది. భార్యవంక తిరిగి, "మన మొదటిరోజులు గుర్తున్నాయటోయ్" అన్నాడు ముద్దుగా. మరుపున పడిపోయిన ఆమె కళ్ళల్లో తిరిగి ప్రేమ కాంతులు విరిశాయి — జోర్కా ముఖంలోని వెలుగు నందుకున్నాయి. జట్టువాడు ఆనంద బాష్పాలను కురుస్తున్నాడు. ఈ జీవితంలో ఎంత ఆనందముంది — దానింకా ఎంత అనందించవచ్చు ననుకొన్నాడు.

"యూనికార్న్‌నే [illegible] చేయాలి" అని వాడేమొ[illegible]

('ఇంటర్నేషనల్[illegible]

పోటీసభను పెట్టుటయే నాన్‌పార్టీవారి ప్రధానాశయం

ఆంధ్రమహాసభపై తమ నియంతృత్వాన్ని స్థాపించాలని వారికోరిక

నాన్‌పార్టీ నాయకులచేత పోటీసభను మాన్పించి, ఆంధ్రమహాసభలో ఐక్యతను నెలకొల్పుటకై గత నెలరోజులలో శ్రీయుతులు మాడపాటి రామచంద్రరావు, కాళోజీ నారాయణరావుగారలు కృషిచేసినారు. కాని నాన్‌పార్టీవా రీప్రయత్నమునుగూడ భగ్నముచేసినారు. ఈ సందర్భంలో వారవలంబించిన దృక్పథాన్నిబట్టి పోటీసభను పెట్టుటయే వారి ప్రధానఆశయమని స్పష్టమౌతుంది. నాన్‌పార్టీవారియొక్క ఈ విధానాన్ని అర్థం చేసుకోవాలంటే, వెనుకటి చరిత్ర కొంత తెలిసికొనుటఅవసరము.

పోటీసభ పెట్టుటకు ఎత్తులు

ఆంధ్రమహాసభ కార్యకర్తలు వివిధ జిల్లాలలో ప్రజాసమస్యలు తీసుకొని పనిచేస్తూ, ఆంధ్రమహాసభను ప్రజాసామాన్యములోనికి తీసుకొనిపోయి, దాన్నిగొప్ప ప్రజాసంస్థగా అభివృద్ధిచేస్తున్నప్పటినుండీ, ప్రజలలో చైతన్యం కలుగజేస్తూ వారిని వారి హక్కుల పరక్షణకొరకు సంఘటిత పరుస్తున్నప్పటినుండీ, ఇప్పుడు నాన్‌పార్టీలోఉన్నవారు నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు అనేక విధాల ఆటంకాలుపెట్టారు. ఉద్యమవ్యాప్తిని అరికట్టాలెనని చూచినారు. అలా అరికట్టలేకపోయినప్పుడు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పద్ధతుల నవలంబించి, ఆంధ్రమహాసభ నిర్మాణాన్ని, వ్యాప్తిని సంకుచితపరచుటకు ప్రయత్నించారు. అదీ సాధ్యముగాకపోతే, 11 వ ఆంధ్ర మహాసభను, ఎన్నికలను జరుపగూడదని తీర్మానించారు. కార్యకర్తలు, ఆంధ్రమహాసభ కమిటీలు, ప్రజలు తీవ్రమైన అసమ్మతిని వెల్లడించి, ఒత్తిడి చేయగా ఎన్నికలలో పోటీచేసే ధైర్యంలేక, తటస్థంగా ఉంటామంటూ ప్రక్కకు తొలగినారు. భువనగిరిలో జరిగిన మహాసభకు ద్రవ్యసహాయం చేయవద్దని విరుద్ధప్రచారం సాగించినారు. కాని వారు ఆశించినదానికి విరుద్ధంగా, మహాసభ ఇదివరకు ఎప్పుడూ జరుగనంత జయప్రదంగా జరిగినది. దీనితో ఆంధ్రమహాసభను తమ చేతిలో కీలుబొమ్మ సంస్థగా చేసుకునే అవకాశాలు లేకుండా పోయినవని తెలుసుకున్నారు.

భువనగిరి మహాసభ తర్వాత నాన్‌పార్టీవారు పోటీసంస్థను స్థాపించుకోవాలెనని నిశ్చయించుకొని, దానికొరకు ఇప్పుడు ఆంధ్రమహాసభలో అధికారములోనున్న వారిపైన తప్పులు మోపాలెనని నిర్ణయించుకున్నారు. మహాసభ జరిగిన నాలుగు మాసాలకు నాన్‌పార్టీవారు ఆంధ్రమహాసభలో చేరి పనిచేస్తామని ప్రకటించి ఒక్కసారి 50 వేల సభ్యత్వఫారాలు యివ్వాలెనని కోరారు. అట్లే యిస్తామన్నాము. చాలవరకు యిచ్చినాముకూడా. సభ్యత్వపు ఫారాలను ఇచ్చినప్పటికీ, తాము సొంతముగా అచ్చు వేయించుకొని వాటిమీద సభ్యులను చేర్పించడం మొదలు పెట్టినారు. ఏ ప్రజాసంస్థగూడ ఇట్లు వ్యక్తులు అచ్చువేయించుకున్న ఫారాలను అంగీకరించదు. ఐనా, ఐక్యతను కాపాడుటకై ఆ ఫారాలను గూడా అంగీకరిస్తామన్నాము. స్టేటుకాంగ్రెస్ నాయకులు స్వామిరామానందతీర్థగారు ఫారాలవిషయంలోను, ఎన్నికల విషయంలోను ఐక్యతకొరకు చేసిన సూచనలను మేము అంగీకరించినాము. కాని నాన్‌పార్టీవారీసూచనలను నిరాకరించినారు.

నాన్‌పార్టీవారి విచిత్రవాదన

ఇదంతా కాదని, కొత్త సిద్ధాంతాన్ని లేవనెత్తారు. కమ్యూనిస్టులు గ్రామాలలో వర్గకలహము తీసుకవస్తున్నారనీ, కమ్యూనిస్టులతో కలసి పనిచేయడానికివీలులేదనీ, ఆంధ్రమహాసభలో కమ్యూనిస్టులుండగూడదనీ-సిద్ధాంతం లేవదీసినారు. కమ్యూనిస్టులు ప్రజలలో చైతన్యం కలుగజేసి వారిని సంఘటితపరుస్తున్నారనీ, దానివలన జమీందారులకు, దేశముఖులకు అధికారులకు కోపంవచ్చి ప్రజలను కష్టపెడుతారు కనుక, అలా చైతన్యంకలుగజేయుగూడదన్నారు. ప్రజలకు ఖానూను ప్రకారమున్న ప్రాధమిక హక్కులనువారికితెలిపి, ప్రజలనైక్యపరచి, కొందరు దేశముఖులు, జాగీరుదార్లు సాగిస్తున్న అక్రమ,అమానుషదోపిడిని అరికట్టుటకు ప్రయత్నించుట వర్గకలహమని నాన్‌పార్టీ వారన్నారు.

రావి నారాయణరెడ్డి
బద్దం ఎల్లారెడ్డి

శ్రీ స్వామీ రామానందతీర్థ గారును, జాతీయవాదులును, మూడు ప్రాంతీయ మహాసభల సంయుక్త కమిటీవారును (ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర) ఐక్యత తీసురావడానికి ప్రయత్నించారు. వారు కొన్నిసూచనలను చేసినారు. వాటిని మేమంగీకరించినాము. కాని నాన్‌పార్టీవారు వాటిని నిరాకరించినారు. ఉభయుల సభ్యత్వాన్ని కలిపి పరిశీలింపజేసి, ఎన్నికలు జరిపి, పోటీచేయవలెననే సూచనను నిరాకరించినారు. కమ్యూనిస్టులతోకలసి పనిచేయడానికి వీలులేదనీ, కమ్యూనిస్టులు ఆంధ్రమహాసభనుండి తొలగాలెననీ వాదించారు. మహాసభ కార్యకర్తలలో అధికసంఖ్యలు కమ్యూనిస్టులు. అందుచేత కమ్యూనిస్టులు ఆంధ్రమహాసభలో ఉండగూడదనంటే, సంస్థను నాన్‌పార్టీవారి చేతులలో కీలుబొమ్మసంస్థగావదలిపెట్టడమన్నమాట ఫలితంఆంధ్రమహాసభ నిర్వీర్యమైపోయి, ప్రజాస్వామ్యానికి ఉపయోగపడకుండా పోతుంది. ప్రజా ఉద్యమషేమం, వ్యాప్తిని కోరేవారెవరూ దీనినంగీకరించజాలరు.

ఈ తంతునంతా నడిపి, నాన్‌పార్టీవారు మాతృసంస్థకు వ్యతిరేకంగా పోటీసంస్థను ఏర్పరచడం ఆరంభించారు. పోటీకమిటీలను స్థాపించారు.

ప్రతినిధుల ఎన్నికలు జరిగిన తరువాత, శ్రీ మాడపాటి రామచంద్ర రావుగారు రాజీకుదర్చాలెనని కృషిచేసినారు. మాతృసంస్థ ప్రతినిధులను, పోటీసంస్థ ప్రతినిధులను కలిసిమహాసభను జరుపవలెననీ, ఉభయ ప్రతినిధులు కలసి జిల్లాసంఘాలను, స్థాయి సంఘాన్ని ఎన్నుకోవలెననీ, సూచించినారు, ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజాసంస్థలనిర్మాణ పద్ధతికిని వ్యతిరేకం కాబట్టి, జరిగిన ఎన్నికలను రద్దుచేసి, ఉభయుల సభ్యత్వాన్ని కలిపి పరిశీలించి మళ్ళీఎన్నికలుజరపడం సమంజసమని మేము సూచించినాము. నాన్‌పార్టీవారు తమపోటీనిర్మాణాన్ని (జిల్లా స్థానికకమిటీలు, స్థాయిసంఘ స్థాపన) పూర్తి చేసుకుంటూ, దాన్ని నిలుపుకునేటందుకు ప్రతి సూచనలు చేసినారు. కమ్యూనిస్టులు ఆంధ్రమహాసభలో ఉండకూడదనే వాదాన్ని వదులుకున్నామన్నారు. వారుచేసిన ప్రతి సూచనలు ఈ క్రింది విధంగా నున్నవి:

1. ఉభయులు వేరు వేరుగా ఎన్నుకొనిన ప్రతినిధులు కలిసి మహాసభను జరపాలి. పోటీగా స్థాపించిన కమిటీలు అట్లేయుండి, ఆంధ్రమహాసభ మాతృసంస్థ కమిటీలతో కలసి పనిచేయాలని వారి సూచన. ఆంధ్ర మహాసభకు వ్యతిరేకంగా వారు స్థాపించిన కమిటీలను, వారి పోటీనిర్మాణాన్ని గుర్తించి అట్లే ఉంచుటకు అంగీకరించాలె నన్నమాట. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధం. వారి పోటీ నిర్మాణాన్ని సాంతం ఉంచుకున్న తర్వాత ఇక ఐక్యత ఎక్కడ ఉన్నది?

2. అధ్యక్ష కార్యదర్శులు మున్నగు అధికార పదవులకు ఎన్నికలద్వారాగాక, చీటీలు వేయడంద్వారానిర్ణయించాలెనని, వారిసూచన. అంటే, లాటరీ వేయడమన్నమాట. రాజకీయాలు లాటరీద్వారా నిర్ణయించడం వరకు దిగజారిపోయిన వన్నమాట.

పైరెండు సూచనలలో ప్రజాస్వామ్యపద్ధతిపై ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అంశం అవంతయుగూడాలేదు. ఎన్నికలను తప్పించుకోవడానికే, మొదట్లో ఉభయుల సభ్యత్వాన్ని కలిపి ఎన్నికలు జరిపి పోటీచేయాలెనని మధ్యవర్తులుచేసినసూచనను అంగీకరించక, కమ్యూనిస్టులతో ఐక్యతకు వీలులేదని నిరాకరించినారు. ఎన్నికలలో పోటీచేయడంతో పనిలేకుండానే పోటీ నిర్మాణానికిపూనుకొని ప్రతినిధులను, పోటీకమిటీలను ఏర్పరచుకున్న తరువాత ఇక ఎన్నికలతో పనిలేని పైసూచనలను చేస్తున్నారు. యీసూచనలను మేము ఒప్పుకుంటే, ఎన్నికలు జరగడం, వాటిలో పోటీచేయడం ఉండదుగనుక ఇక తమకు భయంలేదనుకొని కమ్యూనిస్టులు ఆంధ్రమహాసభలో ఉండగూడదనే వాదాన్ని వదులుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికలను తప్పుకుంటూ వచ్చారు. ఎన్నికలంటే భయంగనుకనే యీఎత్తుగడలు పన్నినారు.

3. నాన్‌పార్టీ, జాతీయపక్షము, కమ్యూనిస్టుపార్టీల ప్రతినిధులు గలిగిన ముగ్గురు సభ్యులతో యొక కమిటీ నియమింపబడాలెనని ఇంకొక సూచనచేసినారు. ఈ కమిటీకి అభిప్రాయభేదాలు గలిగిన సమస్యలపై తీర్మానాలు చేయుటకును ఎవరిపైననైనను, క్రమశిక్షణచర్య తీసుకొనుటకును సర్వాధికారాలుండాలెనన్నారు. ఇట్టి కమిటీఉన్నయెడల ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులున్న కార్యకారిణీ సంఘము, స్థాయి సంఘము నిరర్థకమైపోవును. ఏ విషయమైనా ప్రజాప్రతినిధులు గలిగిన కార్యకారిణీ, స్థాయిసంఘాలు పరిష్కరించాలెగాని, ఇట్టి కమిటీగాదు. ఇట్టి కమిటీకి సర్వాధికారాలుండడం ప్రజాస్వామ్యంగాదు. జాతీయపక్షము, నాన్‌పార్టీ ఒకేవిధానమవలంబిస్తున్నవి. అందువలన వారికి కమిటీలో మెజారిటీయేర్పడుతుంది. ఏపక్షానికీ చెందనివారికి ప్రాతినిధ్యమేఉండదు. దీనిని ఒప్పుకోవడమంటే ఆంధ్రమహాసభలో ప్రజాస్వామ్యం లేకుండజేసి, వారిచేతిలో కీలుబొమ్మసంస్థగా చేయడమన్నమాట.

ఈ విషయాల నన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఐక్యతను సాధించుటయే ప్రధానమని తలచి క్రింది సూచనలు చేసినాము.

ఐక్యతకు మా సూచనలు

1. ఆంధ్రమహాసభలో ఐక్యతను సాధించడం ఉద్యమాన్ని అభివృద్ధిచేయుటకే. ప్రజలను ఐక్యపరచి మహాసభ తీర్మానాలను, కార్యక్రమాన్ని ఆచరణలోపెట్టి అక్రమదోపిడీని దౌర్జన్యముల నరికట్టుటద్వారానే ఇది సాధ్యమగును. కాని ఆంధ్రమహాసభ కార్యకర్తలు ఇట్టి కార్యక్రమాన్ని గ్రామాలలో సాగిస్తుంటే, అది అరాజకమనీ, వర్గకలహమనీ నాన్‌పార్టీ వా రెదిరిస్తున్నారు. కనుక ఆంధ్రమహాసభ తీర్మానాలు, కార్యక్రమం, దాని ఆచరణను అందరూ ఒప్పుకోవలె. దీనిమీద ఐక్యతలేనిది, ఆంధ్రమహాసభలో ఐక్యత నిలువజాలదు. కాబట్టి జనగామ తాలూకాలోను, యితరచోట్ల దౌర్జన్యపరులగు కొందరు దేశముఖులు, ఏతన్‌దారులు సాగిస్తున్న (మిగతా 8వ పేజీలో)

12వ నిజాంరాష్ట్ర ఆంధ్రమహాసభ

ఏప్రిల్ 26, 27 తేదీలలో ఖమ్మంమెట్టునందు జరుగును.

అధ్యక్షులు: శ్రీ రావి నారాయణరెడ్డిగారు

మార్చి చివరి వారంలో జరుగవలసిన మహాసభ, ఏప్రిల్ 26, 27 తేదీలకు మార్చబడినది. విద్యార్థులుగూడ ఇందులోపాల్గొనుటకవకాశం కల్పించుటకు ఎక్కువ వ్యవధితో యీ మహాసభను చాల వైభవంగా జరుపుటకు యిలా మార్పు చేయబడినది.

ఆహ్వానసంఘము చురుకుగా మహాసభకు ఏర్పాట్లుచేయుచున్నది. ఇప్పటికి రు. 10,000 విరాళాలు వసూలు చేశారు. రు. 30,000దాకా వసూలయే సూచనలున్నవి.

వరంగల్లుజిల్లాలో, ముఖ్యంగా ఖమ్మం, మధిర తాలూకాల్లోని ప్రజలలో మహాసభను గురించి ఉత్సాహం అధికంగా ఉంది. అనేక చోట్ల పచ్చళ్ళను పెడుతున్నారు. బండ్లమీద ప్రభలు కట్టుకొని మహాసభకు వచ్చుటకు సిద్ధమవుచున్నారు. పశుప్రదర్శనకు ఎద్దులను తయారుచేస్తున్నారు. 40,000ప్రజలను మహాసభకు సమీకరించబోతున్నారు. 15000 వాలంటీర్లను తరిఫీదు చేస్తున్నారు.

సర్వదేవభట్ల రామనాథం,
ఆహ్వాన సంఘాధ్యక్షుడు

ఐక్యతకు మా సూచనలు

(7వ పేజీ తరువాయి) అక్రమచోపిడిని, ప్రభుత్వోద్యోగుల నిర్బంధవిధానాన్ని ఖండిస్తూ అందరూ కలసి ఒక సంయుక్త ప్రకటన చేయాలెనని సూచించినాము.

2. సభ్యత్వాన్ని పరిశీలించవలసిన అవసరము లేదన్నాము. నాన్‌పార్టీవారి సభ్యత్వంలో చాలాభాగం సరియైనది గాదు; కొంత అఫీసులో కూర్చుండి ఫారాలమీద వేలిముద్రలు వేసినట్టిది. కొంత, జనాభా రిజిష్టరులు ముందుపెట్టుకొని పేర్లు నింపినట్టిది. కొన్నిచోట్ల యిదొక సర్కారీ పన్ను అని చెప్పిగూడ చేర్పించినారు. వతన్‌దార్లు, దేశముఖులద్వారా ఇలా చేయించబడినట్టి దగుటచే ఆట్లు జరిగింది. అందువల్ల సభ్యత్వాన్ని పరిశీలించవానికి నాన్‌పార్టీవా రొప్పుకోరని తలచి, వారు 60 వేలని చెప్పుకొంటున్న దానిలో సరియైన సభ్యత్వము తక్కువే ఉన్నప్పటికీ, పరిశీలించకుండానే వారి 60 వేలు, మా 90 వేల సభ్యత్వం దామాషా ప్రకారము ప్రతినిధుల్ని, జిల్లాకమిటీలు వగయిరాను, ఎన్నుకోవలెనని సూచించినాము. ఇదివరకు జరిగిన ఎన్నికలు రద్దుచేసి ఉభయుల సభ్యత్వాన్నిబట్టి 9:6 దామాషా నను సరించి పోటీలేకుండానే ఎన్నుకోవలెనని సూచించినాము. ఎన్నికలలో స్వేచ్ఛాయుత మైన పోటీకి నాన్‌పార్టీవారు సిద్ధంగా లేరు గనుక, ఐక్యతకై మేము యీ పోటీలేని పద్ధతిని సూచించినాము.

3. వరంగల్ జిల్లాలో ఖమ్మం, మధిర తాలూకాలలో ఆంధ్రమహాసభ ఉద్యమం బలంగావున్నది. ఉద్యమం బాగా ఉన్న ప్రాంతం మధ్యలో ఖమ్మం వుంటుంది. ఇచట మహాసభ జరిపినయెడల చాల ఎక్కువ మందిని సమీకరించవచ్చును. ప్రజలు అధికంగా తోడ్పడతారు. పనిచేసే కార్యకర్తలు, వలంటీర్లు అక్కడ యెక్కువమంది ఉన్నారు. 12 వ మహాసభ ఉద్యమానికి తగినంత పెద్దయెత్తున, గొప్ప ప్రజాసమీకరణతో జయప్రదంగా జరగాలంటే ఖమ్మంలోనే జరుపవలెనని తెలిపినాము.

4. లాటరీద్వారా అధ్యక్షుని యెన్నుకోవడం రాజకీయాలలో అవలంబించవలసిన విధానంగాదు. రావి నారాయణరెడ్డిగారు 12వ మహాసభకు అధ్యక్షులుగా ఉండడం సమంజసమని తెలిపినాము ఉపాధ్యక్షుడు, ఇద్దరు కార్యదర్శులలో ఒకరు నాన్‌పార్టీవారుంటారని సూచించినాము.

మేము పై సూచనలను శ్రీ మాడపాటి రామచంద్రరావుగారికి 9-6-54 వ, మాలేఖ ద్వారా తెల్పినాము. వారీసూచనలను నాన్‌పార్టీవారికి అందజేసినారు. మహాసభ మడికొండలోనే జరుగవలెననీ, నాన్‌పార్టీవారు సూచించిన కమిటీ అవసరమని నాన్‌పార్టీవారు పట్టుబట్టుచున్నారని, తక్కిన సూచనలు వారికి అంగీకారమేనని శ్రీ మాడపాటి రామచంద్రరావుగారు 10-6-54 వసరీ ఉదయం మాకు తెల్పినారు శ్రీ పెరవల్లి వెంకటరమణయ్యగారితో, శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులుగారు, స్థలం విషయంలోనైనా, లేక అధ్యక్షతవిషయంలోనైనా సర్దుబాటుచేసుకుంటేబాగుంటుందనీ, తక్కినమా సూచనలు బాగున్నవని సెలవిచ్చినారు. తర్వాత, మాడపాటి రామచంద్రరావుగారు, రాజీప్రయత్నములుచేయుటకై ఆరోజునేవచ్చిన శ్రీ కాళోజీ నారాయణరావుగారును 12-6-54 వ. రాత్రి మాకీ క్రింది సూచనలు చేసినారు :

శ్రీ మందుముల నర్సింగరావుగారు అధ్యక్షులుగా ఉండుట కంగీకరిస్తే, 12వ మహాసభ ఖమ్మంలో జరుగుటకు నాన్‌పార్టీవారు ఒప్పుకుంటూవన్నారు. కమిటీవిషయంగూడ వారు వదలుకుంటూవన్నారు. మేము అనుకూలమైన జవాబుతెల్పితే రాజీ కుదిరినట్లు మడికొండసభ అవివేయబడినట్లు పత్రికా ప్రకటన చేయుదమన్నారు.

అధ్యక్షపదవి విషయంలో పట్టుదల వదలుకున్నాం

వారుచేసిన సూచనలపై దీర్ఘంగా ఆలోచించాము. ఐక్యతవలన ప్రజాపుద్యమానికి గలిగే లాభాన్ని గమనించి, అధ్యక్షపదవి విషయంలో పట్టుదలచూపగూడదనుకున్నాం. అధ్యక్షత విషయం చాల ముఖ్యమైనదే అయినప్పటికీ, ఈ పరిస్థితులలో ఐక్యత సాధ్యం గావడానికి ప్రతిపక్షమువారికి అధ్యక్ష పదవి నీయవలెనని నిశ్చయించుకొని, ఆ పక్షము వారిలో నొకరైన శ్రీ బూర్గుల రామకిషన్ రావుగారు అధ్యక్షులుగా నుండటానికి అంగీకరిస్తామని వారికి తెలిపాము. గ్రామాలలో ఆంధ్రమహాసభ కార్యకర్తలు సాగిస్తున్న కార్యక్రమానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా జనుగామ తాలూకాలో జరుగుతున్న కార్యక్రమాన్ని ఖండిస్తూ ప్రజలకు వ్యతిరేకంగా శ్రీ నర్సింగరావుగారు పత్రికలలో వ్రాసినారు. ఆంధ్రమహాసభలో చీలికలు కలుగజేసే ప్రయత్నాలకు నాయకత్వం వహించి నడిపిన వారు కాబట్టి శ్రీ నర్సింగరావుగారు అధ్యక్షులుగా నుండడానికి ఒప్పుకోజాలమని తెలిపినాము. అధ్యక్షపదవి ఆ పక్షమువారికే ఉండడానికి మేము ఒప్పుకొనియుండుటచేత తప్పక ఐక్యత కుదురుతుందనే ఆశించినాము.

కాని, నాన్‌పార్టీవారు రాజీ ప్రయత్నాలను భగ్నంచేశారు. శ్రీ మందుముల నర్సింగరావుగారు రాజీని నిరాకరిస్తూ మడికొండసభ తేదులు మార్చడానికి వీలులేదనీ, అధ్యక్షుని పేరు మార్చడానికి వీలులేదనీ, ఉత్తరంలో వ్రాసినారు. ఆంధ్రమహాసభ మాతృసంస్థ ప్రతినిధులంతా ఇపుడువెళ్ళి వారి మడికొండ సభలో పాల్గొనవచ్చునని వ్రాసినారు. అంటే 17, 18, 19 అర్దిబెహస్తు తేదులలోనే శ్రీ మందుముల నర్సింగరావుగారి అధ్యక్షతతోనే ఆంధ్రమహాసభ జరగాలె. ఆంధ్రమహాసభ మాతృసంస్థను రద్దుచేసుకొని నాన్‌పార్టీవారి షరతులకు లోబడి, మాతృసంస్థకు ఎదురుతిరిగి వ్యతిరేకంగా వారు చేసుకుంటున్న పోటీసభలో చేరిపోవాలెనని వారి కోరిక. ఇదీ వారుకోరే ఐక్యత. వారుసూచించిన కమిటీని తప్పక ఒప్పుకోవాలెననిగూడ తెలిపినారు. దీని నంగీకరించకపోతే ఐక్యతే లేదన్నారు. ఈ కమిటీని అంగీకరించడమంటే ఆంధ్రమహాసభలో ప్రజాస్వామ్యమే లేకుండ చేయడమన్నమాట. ఈ కమిటీ ద్వారా వారు ఆంధ్రమహాసభలో తమ ఏియంతృత్వాన్ని స్థాపించుకోవలెనని తలచినారు. ఆంధ్రమహాసభను తమచేతిలో కీలుబొమ్మ సంస్థగా చేసుకోవలెనని చూస్తున్నారు. కార్యకారిణీ సంఘముపైనను, స్థాయిసంఘము పైనను ఈ కమిటీకి అధికారముండదని ఒక వైపు వ్రాస్తూ, మరొకవైపు అభిప్రాయభేదములు వచ్చినప్పుడు పరిష్కరించుటకును, క్రమశిక్షణ చర్య తీసుకొనుటకును ఆకమిటీకి అధికారముంటుందని వ్రాసినారు. ఆ కమిటీలో ప్రతిపక్షం వారికి మెజారిటీ ఉంటుంది. అంతేగాక యీ కమిటీ నిర్ణయము అంత్య నిర్ణయముగా ఉంటుంది. ప్రజా ప్రతినిధులు గలిగిన కార్యకారిణీ సంఘము, స్థాయిసంఘము మహాసభ తరువాత పూర్తి అధికారాలు గలిగినట్టివి. వీటిలో బహుజనాభిప్రాయం ప్రకారం తీర్మానింపబడిన విషయాలుగూడ నాన్‌పార్టీవారికోరికలు పూర్తిగా తీర్చలేదనుకున్నప్పుడు, పైన తెలిపిన కమిటీ ముందుకు తీసుకుపోయి మార్పించవచ్చును. అట్టి తమకు వచ్చినట్టి వారందరిపైన క్రమశిక్షణచర్య తీసుకొనే అధికార ముండడంతో సంస్థపైన యీ కమిటీకి పూర్తి యధికారం, దానితో ప్రతిపక్షమువారి నియంతృత్వము యేర్పడుతుంది. ఇట్లు సరియైన యెన్నికల ద్వారా సాధించలేని ఆధిక్యతను ఈ కమిటీ ద్వారా యేర్పరచి, ఆంధ్రమహాసభను తమ గుత్తసంస్థగా చేయదలచుకున్నారు.

ఏకైకనాయకత్వం ఐక్యతకాదు

పైవిషయాలనుబట్టి నాన్‌పార్టీవారికి ఐక్యత ఎంతమాత్రము ఇష్టంలేదనియు, పోటీసభను జరుపుకొనుటే పరమావధిగా వారు తలుస్తున్నారనియు, స్పష్టమౌతున్నది. ఆంధ్రమహాసభలో ఐక్యతయంటే సమిష్టి నాయకత్వముంటుంది. కాని నాన్‌పార్టీవారు కోరుతున్నట్లు వారి యేకైక నాయకత్వముండదు. మేము చేసిన సూచనలు ఎంతసమంజసంగా ఉన్నా, వారు ఒప్పుకోలేదంటే వాటిమీద ఆధారపడే ఐక్యతవలన ఆంధ్రమహాసభ ప్రజలలోనికి చొచ్చుకుపోయి గొప్పగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి.

సోదరులారా! ప్రజలు, దేశము అభివృద్ధి అగుటకు ఐక్యత అవసరము. కనుక ప్రజాపుద్యమాన్ని కోరేవారందరు, పోటీసభద్వారా ఇప్పుడు ఉద్యమంలో చీలికలు కలుగజేస్తున్న ప్రయత్నాలకు దోహదమివ్వక, అట్టిచర్యలను అరికట్టాలని కోరుచున్నాం. మొదటి నుండి ప్రజలసేవ చేస్తున్న మాతృసంస్థను బలపర్చుమని విజ్ఞప్తి చేస్తున్నాము.

నందిపాడు విద్యార్థిసంఘ ఆదర్శకృషి

క్రితం సంవత్సరం వరకు గుంటూరు జిల్లాలో హరిజన విద్యార్థులు బోర్డు హైస్కూళ్ళన్నింటిలోను ఉచిత విద్యను పొందుతూ వచ్చారు. నామినేటెడు ప్రెసిడెంటు అయిన పాములపాటి కృష్ణయ్యగారు బోర్డు అధ్యక్షు లయిన తర్వాత బోర్డు 'ఆదాయము'ను వృద్ధి జేయనెంచి హరిజన విద్యార్థులకున్న సౌకర్యాలను రద్దు చేశారు.

విద్యార్థిఫెడరేషను యీ చర్యనుఖండిస్తూ ఆందోళన చేసింది. ఇందులో కలసి కమ్మని విద్యార్థికాంగ్రెసునుకోరింది. హరిజనోద్ధారకు లమనుకునే విద్యార్థి కాంగ్రెసువారు 'మీతో కలవమన్నా'రు. ఇంతటితో ఆగారా! జిల్లా బోర్డుఅధ్యక్షుని చర్యను ఖండించుచు విద్యార్థి ఫెడరేషను మహజర్లు పంపుతుంటే-వాటిపై సంతకాలుజేయవద్దని ప్రచారం జేశారీ బుద్ధిమంతులు.

ఈ సమస్యపై ఐక్యఆందోళన నిర్మించుటకు సాయపడమని రాష్ట్రవిద్యార్థిఫెడరేషను కార్యదర్శి యస్. వి. నరసయ్య, గుంటూరు జిల్లావిద్యార్థిఫెడరేషను కార్యదర్శి కె. వి. బసవయ్య గార్లు కొండా వెంకటప్పయ్యగారిని కలుసుకుంటే, "మీతో కమ్యూనిస్టులున్నారు గాన నేను కలవను చెప్పరే"నని అన్నా రాయన. ఈ చీలికల నన్నింటిని ఆదునుగా తీసుకొని జిల్లా బోర్డు ప్రెసిడెంటు - సనేమిరా. తన ఆజ్ఞను రద్దుచేసుకొన నన్నాడు.

కాని, ఇతర విద్యార్థులు వెనుకంజ వేయలేదు. పెద్దలు చూపిన వ్యతిరేకత వారి కార్యదీక్ష ఏమీ తగ్గలేదు. ఏ రూపంలోనైనా తమ సోదరులైన హరిజన విద్యార్థులకు సాయపడనెంచారు.

పెదనందిపాడులో హరిజన హాస్టలొకటుంది. అందులో 25 మంది విద్యార్థులుంటున్నారు. దానికి మైకప్పులేదు. వర్షంకురిస్తే పీరంతా హాస్టలులోనే. ఇందువల్ల హరిజన విద్యార్థులు నానాఅవస్థలు పడుచున్నారు. వీరి బాధలను తొలగింప నిశ్చయించింది స్థానిక విద్యార్థిసంఘం. అందుకుగాను విద్యార్థులలో విరివిగా ప్రచారంజేసింది. కాయకష్టం జేసియైనా సోదర విద్యార్థులకు సాయపడనెంచారు. 15 ఎకరముల జొన్నను కోతకోయ నిశ్చయించుకున్నారు.

రైతులవద్దకు వెళ్ళారు. తమ నిశ్చయాన్ని తెల్పారు. ఈ విషయం విని ఒక రైతు "అబ్బాయిలూ - మీకెందుకీ అవస్థ. చందా కావాలంటే యిస్తాముగా" అన్నారు. విద్యార్థులు చందాకు తర్వాత వస్తామని నచ్చచెప్పారు. కోతకిచ్చిన పొలముల రైతులు సంతోషంతో కూలిరేటుకంటె యకరమునకు ఒక రూపాయి హెచ్చు ఇచ్చారు.

కాయకష్టమంటే ఏమిటో ఎరుగని 70 మంది విద్యార్థులు 2 రోజులు కోతకోశారు. ఏలువుంటెరలో వంచిన నడుం లేపకుండా 13 ఎకరాల జొన్నకోశారు, కట్టలుకట్టారు, గూళ్ళు వేశారు. అమితోత్సాహంతో పని జేశారు.

రూ॥ 130 లు సంపాదించారు అందులో రు. 100లు హాస్టలు నిర్మాణమునకు, రు 15లు ఉత్తరవిశాల కరువు నిధికి, రు 15 లు అఖిల భారత విద్యార్థి ఫెడరేషను పత్రిక యయిన 'ది స్టూడెంటు'కు ఇవ్వ నిర్ణయించుకున్నారు.

అంతటితో ఆగలేదు. కోత అవగానే హరిజన హాస్టలువార్డను సాయంతో విద్యార్థులందరిపడ్డను వెళ్ళి హాస్టలు మరమ్మతులు రు. 80 లు విరాళాలు వసూలుచేశారు. సంవత్సరం మొదటినుండి స్కాలరుషిప్పు కొంగిందుటచే కలిగిన ఆర్థిక దిక్కులు ఫలితంగా చదువు మానవలసివచ్చిన హరిజన విద్యార్థులకు స్కాలరుజీతం కట్టుటకు ప్రతినెలా సాయంజేయుచూ వచ్చారు.

పై కార్యక్రమం అంతటిలోను తోడ్పడమని-స్థానిక విద్యార్థి కాంగ్రెసునుకోరితే - కలవాలనేభావం వారిలో స్ఫురించలా, ప్రతిదఫా విద్యార్థిసంఘ ఆహ్వానమును తిరస్కరించుచూ వచ్చారు.

సాముదాయక భూముల రక్షణకు రైతులేకం కావాలి

దివితాలూకా రైతుమహాసభ హెచ్చరిక

తొమ్మిదో దివి తాలూకా రైతుమహాసభ మార్చి 13 వ తేదీన నాగాయితిప్పలో అత్యుత్సాహంగా జరిగింది. దివి తాలూకా రైతు సంఘాధ్యక్షులు, శ్రీ చంద్ర రామలింగయ్య యం. ఏ., యల్. యల్. బి. గారు, సభకు అధ్యక్షత వహించారు. కృష్ణాజిల్లా రైతుసంఘ ప్రధానకార్యదర్శి శ్రీ కొల్లగడ్డ రాజగోపాలరావుగారు ప్రారంభోత్సవం జరిపారు. శ్రీ కొల్లగడ్డ నారాయణరావు యం. యల్. ఏ గారు పతాకప్రతిష్ఠాపన జరిపారు. కేంద్ర కిసాన్‌కౌన్సిలు సభ్యులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు రాజకీయ పరిస్థితులపైన, రైతుఉద్యమ స్థితిగతులపైనా ఉపన్యసించారు.

దివితాలూకాలో 1929వ సంవత్సరంలోనే రైతుఉద్యమం నిర్మించబడ్డప్పటికీ, ఇంతటి బ్రహ్మాండమైన తాలూకా రైతుమహాసభ, ఇంతపెద్ద వూరేగింపు ఎన్నడూ జరగలేదని చెప్పాలి. 1929 నుంచీ జమీందారు పెట్టే పలురకముల బాధలనుంచి రైతును రక్షించడం కోసం రైతుసంఘాలు కృషి చేస్తూ వచ్చాయి. కో.ఆపరేటివ్ ఎన్నికలలో జమీందారుకు వ్యతిరేకంగా రైతు అభ్యర్థులకే విజయం కల్గడంవల్ల రైతాంగానికి రైతుసంఘంపై సుస్థిరమైన భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. ఈనాడు రైతుసంఘం ఊహరా పాకిపోయింది. 120 గ్రామాల్లో 7500 మంది రైతులు సభ్యులుగా చేరారు.

కృష్ణాతీరాన మధ్యాహ్నం 2 గంటలకు పశుప్రదర్శన, వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయబడ్డాయి. పశువుల పోటీలోను, ప్రదర్శనాల్లోను, వేలకొలది రైతులు పాల్గొన్నారు. సాయంత్రం అతి వైభవంగా జరిగిన ఊరేగింపులో 2 వేలమంది ప్రజలు పాల్గొన్నారు. మహాసభకు ప్రభలతో వచ్చి యీ తాలూకాలో నూతనసాంప్రదాయంస్థాపించారు.

తాలూకా రైతుఉద్యమ స్థాపకులైన వరేపల్లె వెంకట కృష్ణయ్య, గుత్తికొండ సత్యనారాయణగార్ల స్మారకచిహ్నంగా సింహద్వారాలు ఏర్పాటు చేయబడ్డ పందిరిలో 5 వేలకు పైగా రైతాంగం సమావేశమైనారు. ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ కంఠంనేని నారాయణగారు స్వాగతమిచ్చిన తర్వాత శ్రీ కొల్లగడ్డ నారాయణరావు యం. యల్. ఏ. గారు పతాక ప్రతిష్ఠాపన చేశారు.

ఎర్రజెండా జాతీయ జెండాకు పోటీకాదు

కోటాను కోట్లు కష్టజీవులగు కార్మిక కర్షకుల జెండాయైన ఎర్రజెండాయొక్క గౌరవ ప్రతిష్ఠలను కాపాడటంకోసం ప్రతి రైతూ కంకణం కట్టాలన్నారు. ఎర్రజెండా జాతీయ జెండాకు పోటీయని జరుపుతున్న ప్రచారం నమ్మవద్దన్నారు. రైతుసంఘాలు వేరు జెండాను కలిగియుండవచ్చునని కాంగ్రెసు ఇదివరకే అంగీకరించిందన్నారు.

చంద్ర రామలింగయ్యగారు అధ్యక్షోపన్యాసంలో సాముదాయకభూములను హరింపచూస్తున్న జమీందారు చర్యలను తీవ్రంగా ఖండించారు. పుంతలు, పోరంబోకులు, చెరువులు మొదలైనవాటిపై జమీందారుకు హక్కు ఏర్పడిందన్న అసత్యప్రచారాన్నినమ్మవద్దనీ, వేలంలో ఆభూముల్ని కొనటానికి రైతులెవ్వరూ పూనుకోవద్దనీ, గ్రామాలన్నీ కట్టడిగా ఉంటూ అనాదిగాఉన్న హక్కుల్ని సంరక్షించుకోవాలనీ అన్నారు.

విచ్ఛిన్న ప్రయత్నాలను వమ్ము చేయాలి

తర్వాత శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు ఇలా మాట్లాడారు: "భారత ప్రజానీకాన్ని ఎదుర్కొంటున్న భయంకర సమస్యలను పరిష్కరించుటకై ప్రజలను సమీకరించుట ద్వారానే ఐక్యతను సాధించగలం; జాతీయ ప్రభుత్వాన్ని సంపాదించగలం. కాని కాశేశ్వరరావు, రంగా గార్లవంటివారు జాతీయోద్యమాన్ని, ఐక్యతనూ బలహీనపర్చే కార్యక్రమం అవలంబిస్తున్నారు. భారత జాతీయోద్యమంలో ఒక భాగమైన కమ్యూనిస్టులను కాంగ్రెసులో ఉంచరాదనీ, కమ్యూనిస్టులు రైతుసంఘాలలో పనిచేస్తున్నారు కాబట్టి రైతుఉద్యమాన్నికూడ విచ్ఛిన్నం చేయాలనీ, వీరు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మాతృదేశరక్షణకై భారతప్రజలందరినీ సమాయత్త పర్చవలసిన యీ తరుణంలో దేశాన్ని, జాతినీ, ప్రాచీననాగరికతనూ రక్షింపగోరు ప్రతి భారతీయుడూ, ప్రతి దేశభక్తుడూ పై విచ్ఛిన్న ప్రయత్నాలను వమ్ము చేయాలి. రైతుసంఘం ఏఒక్కరి సొమ్మూ కాదని దేశభక్తులు గుర్తించాలి. మన దేశంలో రైతుపుద్యమం జాతీయోద్యమ ఫలితంగానే ఉద్భవించింది. దినదినాభివృద్ధి చెందుతూ, గ్రామగ్రామానా రైతుసంఘం ఏర్పడింది. జాతీయోద్యమంయొక్క, కాంగ్రెసుయొక్క ఉత్తమ సాంప్రదాయాలను మరింత ముందుకు తీసుకుపోవటానికి రైతుసంఘం నిరంతరం కృషిచేస్తోంది. అందేత రైతులందరూ రైతుసంఘాన్ని బలపరచాలి." అన్నారు.

తీర్మానాలు

సుప్రసిద్ధ దేశభక్తులైన కె. యస్. గుప్త, దండు నారాయణరాజుగార్ల మరణానికి, ఉమ్రాలీషా, దండమూడి కేశవరావు, కంఠంనేని రాఘవయ్య, జగన్నాధరావుగార్ల మరణానికి సానుభూతి తెలియపర్చారు. జాతీయ నాయకుల్ని విడుదలచేసి, జాతీయప్రభుత్వం స్థాపించాలనీ, ధాన్యానికి పుట్టివద్ద బస్తా 1కి రు. 11-0-0 ధర నిర్ణయించాలనీ, ధాన్య సేకరణకు ప్రభుత్వం పూనుకోవాలనీ, ధాన్యానికి కనీసధరలు నిర్ణయించాలనీ, కేంద్ర ఆహారసభ నిర్ణయాలను వెంటనే అచరణలో పెట్టాలనీ, కృష్ణాజిల్లాలో కో-ఆపరేటివ్ మార్కెటింగు ఫెడరేషన్ ఏర్పర్చాలనీ తీర్మానించారు. ఆయనంపూడి, గుండేరు డ్రైనేజీ స్కీములను అమలుపర్చాలనీ, సాముదాయక భూముల నాక్రమించచూస్తున్న జమీందారు చర్యలను అరికట్టాలనీ, లంకపల్లి, మాజేరు, శ్రీకాకుళం, ఘంటసాల మొదలైనగ్రామాల్లో ఆయకట్టులోచేరిన భూములను సాగుకు వీలగునట్లు నీటిసౌకర్యాలు కల్పించాలనీ, తీర్మానించారు.

రాత్రికి జమీన్‌రైతుల కష్టాలను తెలియజేసే నాటకాన్ని ప్రదర్శించారు. యీ నాటకానికి పదివేలమంది ప్రజలు వచ్చారు. తర్వాత వంజారి శ్రీనివాసరావుగారి రాజకీయ హరికథ కూడ జరిగింది.

మిగులుధాన్యాన్ని కంట్రోలుధరకే విడుదలచేయాలి

మునగాల పరగణా రైతుమహాసభ సందేశం

మునగాలపరగణా ఆహార పదార్థాలలో కొరతప్రాంతం. పరగణారైతుసంఘం ఆహార సమస్యను పరిష్కరించుటే ప్రధాన బాధ్యతగా తీసుకొంది. మునగాల పరగణాలో ఆహారసమస్యపై చేయవలసిన పనులు ప్రధానంగా రెండు. (1) స్థానికంగా పండే ధాన్యంలో రైతుల అవసరాలకుపోగా మిగిలిన దానిని కంట్రోలు ధరలకు అమ్మించుట, నైజాంలోకి ధాన్యం దొంగమార్కెట్టుద్వారా పోకుండా అరికట్టుట, (2) డెల్టాప్రాంతం నుండి సప్లయిఅయ్యే బియ్యాన్ని సక్రమంగా పంపకం జరిగేటట్లు చూచుట.

గత సంవత్సరం ప్రారంభంలో పరగణాలో రైతులు బియ్యం కంట్రోలు ధరకు తీసుకొని తమధాన్యాన్ని బస్తాకి రు 15-0-0 వరకు దొంగ మార్కెట్టులో అమ్ముకోసాగారు. జమీందారు యాజమాన్యాన నడుస్తున్న నడిగూడెం స్టోర్సుకు డెల్టానుండి నెలకు 900 బస్తాలచొప్పున బియ్యం సప్లయి అయింది. ఈ పరిస్థితిలో లాభసాటి వ్యాపారులు చెలరేగి దొంగమార్కెట్టును విరివిగా సాగింప దలపెట్టారు. కాని రైతుసంఘం దొంగ వ్యాపారులపై నిఘావేసి ఉంచింది. వర్తకుల ఆటలు సాగేఅవకాశం లేకుండా పోయింది. చిత్తశుద్ధిగల ప్రభుత్వోద్యోగులు రైతుసంఘకృషిని అభినందించారు. నానాటికి శక్తివంతమౌతున్న రైతుసంఘాన్ని జమీందారు కూడా కాదనలేకపోయాడు. స్టోర్సులో స్థానం యివ్వవలసివచ్చింది. 900 బస్తాల బియ్యం స్టోర్సుద్వారా సక్రమంగా పంపకం జరిగేటందుకు రైతుసంఘం పూర్తి కృషి చేసింది. వీటన్నిటి ఫలితంగా రైతుసంఘం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. రైతుసంఘం తమ పాలిటి పెన్నిధి అని రైతులు, కూలీలు గుర్తించారు. రైతుసంఘ పలుకుబడి ప్రక్కనవున్న లింగగిరి పరగణాకు కూడా వ్యాపించింది.

ఆహారసమస్యపై జరిగిన యీ ప్రధాన కృషి ఫలితంగా పరగణాలో రైతులు-కూలీలు దాదాపు 4000 మంది రైతుసంఘంలోచేరారు. లింగగిరి పరగణాలో కూడ సుమారు 400 మంది సభ్యులు రైతుసంఘంలో చేరారు. ఈ విధంగా రైతు ఉద్యమం లింగగిరి పరగణాలోకి కూడా ప్రాకి మొత్తం 35 గ్రామాల్లోకి విస్తరిల్లింది.

ఈ పరిస్థితుల్లో మూడవ పరగణా రైతు మహాసభ మార్చి 12, 13 తేదీలలో సిరిపురంలో జరుపుటకు పరగణా రైతుసంఘం నిశ్చయించింది.

ప్రతినిధుల సభ

12, 13 తేదీలలో కృష్ణాజిల్లా రైతుసంఘాధ్యక్షులు అనుమర్లపూడి వెంకట సీతారామారావుగారి అధ్యక్షతను మహాసభ ప్రతినిధుల సమావేశం జరిగింది సమావేశానికి 25 మంది ప్రతినిధులువచ్చారు. ప్రధాన కార్యదర్శి ఉప్పల రామయ్యగారు గత సంవత్సరం పరగణాలో గావించిన కృషిని సమీక్షచేస్తూ వార్షిక నివేదిక నిచ్చారు.

ప్రధాన తీర్మానాలు

నిష్కళంక దేశభక్తులు దండు నారాయణ రాజు, కె. యస్. గుప్తా, ముస్లిం కవిపుంగవులు ఉమ్రాలీషా, రైతుసేవకులు దండమూడి కేశవరావు, కంఠంనేని రాఘవయ్య, కంఠంనేని జగన్నాధరావుగార్ల ఆకాలమరణానికి సంతాపాన్ని తెలుపుతూ ఒక తీర్మానం చేశారు. కాంగ్రెసు నాయకుల విడుదల, జాతీయ ప్రభుత్వ సంపాదనకు కాంగ్రెసు-లీగు పరస్పరలకలిసి జాతీయైక్యత నిర్మించాలనీ, కాంగ్రెసువాదులు పోటీ రైతుసంఘాల కార్యక్రమం మానుకొని, ఐక్య రైతు వుద్యమాన్ని నిర్మించాలనీ, విజ్ఞప్తిచేశారు. పరగణాలో ప్రధానమైన కొక్కిరేణి చెర్వులను, లింగగిరిలోని అమరవరం చెర్వును యీ సంవత్సరమే మరమ్మతు చేయించేందుకు ప్రభుత్వం తగుచర్య తీసుకోవాలని కోరారు. రైతులు తమ మిగులు ధాన్యాన్ని తప్పక కంట్రోలు ధరకు ప్రజలకు అందించాలని విజ్ఞప్తిచేస్తూ, దొంగ మార్కెట్టును అరికట్టడానికి ప్రజా సహకారంతో ప్రభుత్వం తగు చర్య తీసుకోవాలని కోరారు. ఆహారపంటలను అధికంగా పండించేందుకు జమీందారు బంజరు భూములను సాగుకివ్వాలని కోరారు. ప్రజాశక్తిని దినపత్రికగా నడుపుటకు ప్రభుత్వం అనుమతి యివ్వాలనీ, వ్యవసాయ పనిముట్లు విరివిగా సప్లయి చేయాలనీ కోరారు.

విచ్ఛిన్నకుల నరికట్టాలి

13 వ తేదీ సాయంకాలం 4 గంటలకు నాయకులను వూరేగించారు. ఊరేగింపులో 500 మంది స్త్రీ పురుష బాలబాలికలు కడు వుత్సాహంతో పాల్గొన్నారు. పరగణా సరిహద్దులోవున్న నైజాంరాష్ట్రానికి చెందిన హుజూర్‌నగర్ తాలూకానుండికూడా రైతు యువకులు వుత్సాహంతోమహాసభకువచ్చారు.

వేములపల్లి ఆంజనేయులుగారు పతాకోత్సవం చేసినపిమ్మట, నైజాం ఆంధ్ర మహాసభాధ్యక్షులు రావి నారాయణరెడ్డిగారు మహాసభను ప్రారంభించారు. ఈ సంవత్సరం తనను బ్రిటిషు ఆంధ్రజిల్లాలలో సభలకు ఆహ్వానించడంవల్ల నైజాం-బ్రిటిషు ఆంధ్రుల మధ్య సోదరభావం ప్రకటిత మవుతోందన్నారు. వెనుకబడివున్న నైజాం ఆంధ్రలో ప్రజాపుద్యమాలు పెంపొందుటచూచి బ్రిటిషు ఆంధ్రులు పొంద(మిగతా 11 వ పేజీలో)

జిల్లా మెడికల్ క్యాంపు

బందరులో

ఏప్రిల్ 5 నుండి 9 వరకు

సోదరులారా! కరువుకాటకములు చెల రేగుతున్న కారణంచే అన్ని ప్రాంతాలలో అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి మన జిల్లాలో కూడా కలరా, మశూచి, ప్లేగు మొదలగు అంటువ్యాధులు తీవ్రమైనాయి. వీటి నివారణకై తగు తర్ఫీదునివ్వటానికి కృష్ణాజిల్లా విద్యార్థి, యువజన సంఘాల అధ్వర్యాన ఏప్రిల్ 5 నుండి 9 వరకు బందరులో మెడికల్ క్యాంపు ప్రారంభింపబడుతుంది. శిక్షణ పొందినవారు తమ గ్రామాలలోనే వుండి పని చేయవలసివుంటుంది. రాదలచిన యువకులు; విద్యార్థులు 1వ తేదీకి జిల్లా ఆఫీసుకు తెలియ పర్చవలసినదిగా కోరుచున్నాం.

భవదీయులు,

వాకనేని సూర్యప్రకాశరావు.
(యువజన సంఘం.)
సింహాచలనేని మధుసూదనరావు.
(విద్యార్థి సంఘం.)
గవర్నరుపేట — బెజవాడ

(4వ పేజీ తరువాయి)

నిషేధాజ్ఞపై కేంద్ర శాసన సభ్యుల ఖండన

ఢిల్లీ కేంద్రశాసనసభలో సభ్యులుగా వున్న శ్రీ ఎన్. ఎం. జోషి, టి. టి. కృష్ణమాచారి, గడ్డ రంగయ్యనాయుడు, ఎం. అనంతశయనం అయ్యంగారు, కె. సీతారామరెడ్డి, స్వామి వెంకటాచలం శెట్టి, దాదాబాయి సుబ్బరాయన్ గారలు ఆంధ్రరాష్ట్ర రైతుమహాసభపై మద్రాసు ప్రభుత్వం గావించిన నిషేధాజ్ఞనుఖండిస్తూ సంయుక్తప్రకటనగావించారు. క్రిందటి సంవత్సరం ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం అనేక ప్రజా సమస్యలపై గావించిన కృషిని పరిశీలిస్తే, మద్రాసు ప్రభుత్వం నిషేధాజ్ఞకు చూపిన కారణాలు నిష్పలంగాను సబబుగా లేవని వీరు తెలిపారు. ఉదాహరణకు: బెజవాడలో అఖిల భారత రైతు మహాసభ జరిగిన తర్వాత రాష్ట్ర రైతుసంఘం అనేక వేల యకరాల భూమి కొత్తగా సాగుచేయ బడేటట్లు చూచింది. దేశాన్ని పదతెగకుండా పెదుర్కొనే ఆహారసమస్యను పరిష్కరించాలంటే, నిషేధాజ్ఞ మార్గంకాదు. కాబట్టి మద్రాసు ప్రభుత్వం తిరిగి ఆలోచించి, తమ నిషేధాజ్ఞను రద్దుచేయవలసిందని కోరుతూ, పై నాయకులు ప్రకటించారు.

★

నిషేధాజ్ఞను ఖండిస్తూ, ఈ క్రింది గ్రామాలలో జరిగిన బహిరంగ సభలలో తీర్మానాలు గావించబడ్డాయి. దుక్క (తూ. గోదావరి); ఆమలాపురం (తూ. గోదావరి); క్రోసూరు (గుంటూరు); వీరన్నపాలెం (గుంటూరు); కొగుంటపాడు (నెల్లూరు); మునుమూరు గ్రామ రైతుసంఘం(నెల్లూరు); ముదునపల్లె తాలూకా రైతుసంఘం (విశాఖ).

★

7వ గుంటూరుజిల్లా రైతుమహాసభ

7వ గుంటూరుజిల్లా రైతు మహాసభకు ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకోవటానికిగాను, రైతుసంఘ సేవకులు, రైతుపెద్దల సమావేశం ది 28-3-45 న తెనాలిలో శ్రీ కడియాల గోపాలరావు (ఆంధ్రరాష్ట్ర రైతు సంఘాధ్యక్షులు)గారి అధ్యక్షతను జరిగింది.

ధావి దీన అమ్మయ్యగారిని ఆహ్వానసంఘ అధ్యక్షులుగాను, మోర్తల అమరారెడ్డిగారిని, ఉపాధ్యక్షులుగాను, వాసిరెడ్డి నారాయణరావుగారిని కార్యదర్శిగాను, వాసిరెడ్డి శివలింగ ప్రసాదుగారిని, కోశాధికారిగాను మరి 27 గురు సభ్యులను ఎన్నుకొన్నారు.

ప్రచారానికి, పందిళ్ళకు వంటలకు, ప్రదర్శనాలకు, పిడి సరఫరాకి, ఆరోగ్యమునకు, 9 ప్రత్యేక వుపసంఘములు ఏర్పాటు చేయబడ్డవి

మహాసభను ఏప్రిల్ 15, 16 తారీఖులలో తెనాలి దగ్గర కఠెవరంలో జరుపుటకు తీర్మానించారు.

ⓢ శ్రీ చదలవాడ వెంకట రత్నం గన్నవరం తాలూకా కొయ్యగూరపాడుగ్రామస్థుడు. పేదరైతు.

ఆరుమాసాల క్రితం అతనికి పార్టీఅంటే ఏమిటో తెలియదు. కాని ఈ ఆరుమాసాల్లో పార్టీ తన రైతువర్గానికి చేసినసేవ చూచాడు. ఉత్సాహం పొందాడు. పట్టుదలతో కామ్రేడ్సువద్దకువచ్చి అన్ని విషయాలు తెలుసుకునేవాడు. ఇంకా ఎక్కువ విషయజ్ఞానం పొందాలనే దీక్షతో రాత్రిపాఠశాలల్లో శ్రద్ధతో పాల్గొనేవాడు. పార్టీనిధి కోసం చేసిన విజ్ఞప్తి విన్నాడు తనప్రియమైన మాదిఆవును పార్టీకి విరాళంగా ఇచ్చాడు. ఇది కోడెదూడను పెట్టింది.

★

పార్టీనిధి వసూళ్లు

●

గతసంచికలో ప్రకటించిన మొత్తం 19905 11 0

గుంటూరుజిల్లా

సత్తెనపల్లి తాలూకా

శ్రీ ఎర్రం వరిపిరెడ్డి (అంబెంబూరపాడు)	10	0	0
.. మోర్తల వెంకటరెడ్డి .	10	0	0
.. పల్లె అప్పిరెడ్డి ..	10	0	0
లంకెలకూరపాడు (చిల్లరగా)	10	0	0
వుయ్యందన తాళ్ళూరు (..)	51	0	0
.. కొటారి భూషయ్య (పణిదెం)	30	0	0
పంచుమర్తి వెంకట్రామయ్య ..	20	0	0
నాజర్ దళం కింద అచ్చంపేట	100	0	0
లింగాపురం .. (శేషం)	5	0	0

పల్నాడు తాలూకా

సానుభూతి పరుడు (పల్నాడు)	25	0	0
పల్నాడు తాలూకా	5	0	0

గుంటూరు తాలూకా

నేలపాడు వ్యవసాయ కూలీలు 58గురు (పూటకు 0 4 0 చొ॥ ఒక పూట కూలీ)	14	5	0
శ్రీ పి. బసవయ్య (విద్యార్థి)	10	0	0
విద్యార్థి ఫ్రాక్షన్	5	0	0

కృష్ణా జిల్లా

గన్నవరం తాలూకా

శ్రీ వెలగపల్లి కృష్ణమూర్తిగారు ఇందుపల్లి	400	0	0
.. నందివెలుగు మల్లికార్జునరావు కృష్ణాపురం	100	0	0
.. కనగల కోటిరెడ్డి తేలప్రోలు	10	0	0
.. బొంతిరెడ్డి నాగిరెడ్డి తేలప్రోలు	10	0	0
తేలప్రోలుగ్రామంనుండి చిల్లరగా	5	0	0

గుడివాడ తాలూకా

.. కమ్మారెడ్డి సూర్యనారాయణ బలిపర్రు	10	0	0
.. యలమంచిలి సత్యనారాయణ బలిపర్రు	10	0	0
.. కానూరు వెంకటరంగదాసు వానపాముల	30	0	0
.. సూరపనేని కృష్ణమూర్తి చౌటపల్లి	10	0	0
.. వల్లభనేని అచ్యుతరామయ్య గుడ్లవల్లేరు	25	0	0

దివి తాలూకా

నాదెళ్లవారిపాలెం(వరకోటద్వారా)	102	0	0
వి. కొత్తపాలెం ..	60	0	0
మాదెంపాటి సీతారామయ్య గారిద్వారా	43	4	0
శ్రీ అయ్యంపూడి వెంకటేశ్వర్లు ఘంటసాలపాలెం	25	0	0
శ్రీ కోనేరు తాతయ్య జొన్నపూడి	10	0	0
.. కోనేరు నారాయణరావు ..	10	0	0
.. కోనేరు కోటయ్య ..	25	0	0
తాలూకా కమిటీద్వారా చిల్లర వసూళ్ళు	12	10	0

నందిగామ తాలూకా

శ్రీ మల్లెల నరసయ్యగారు కంచకచర్ల	10	0	0
.. వెలంకి నాగేశ్వరరావు ..	10	0	0
.. కపిలవాయి శ్రీరాములు ..	10	0	0
.. దొడ్డపనేని బుచ్చిరామయ్య..	10	0	0
.. గుత్తా సుబ్బయ్య ..	10	0	0
.. నల్లమోతు వీరభద్రయ్య ..	10	0	0
.. అమరవాది వెంకటప్పయ్య వీరులపాడు	10	0	0
వీరులపాడునుండి చిల్లరగా	4	12	0
శ్రీ కొల్లి సత్యనారాయణగారు చిప్పాల (తిరువూరు తాలూకా)	10	0	0

బుర్రకథ దళంద్వారా

మునగాల, కొక్కిరేణి గ్రామాలనుండి	50	0	0
కొండపల్లి గ్రామంనుండి	31	0	0
ఉప్పలూరు గ్రామంనుండి	17	6	0
బందరుతాలూకా రైతుమహాసభ సందర్భంలో	50	0	0

బ్యాండు పెట్టుద్వారా

కైకలూరు తాలూకా రైతుమహాసభ వెళ్ళినందుకు	25	0	0
దివితాలూకా రైతుమహాసభ	25	0	0
మొత్తం	21,482	0	7

(9వపేజీ తరువాయి)చూచ్చి ఉత్సాహపడికొక సూచన అని చెప్పారు. నైజాం ఆంధ్రలో జాగీరుదార్ల, దేశముఖుల దోపిడీ విధానాన్ని వివరించారు. వీళ్ళ నెదుర్కొంటూ ఆంధ్ర మహాసభ ఎలా బ్రహ్మాండమైన ప్రజాపుద్యమాన్ని నిర్మిస్తున్నదో వివరించారు. "ఈ కృషినంతాజూచి నైజాం ఆంధ్రలో కొందరు నాన్ పార్టీవారమంటూ బయలుదేరి పోటీ సంఘాలు పెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. కాశీశ్వరరావు, రంగారంనుండి వారు పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇక్కడ మీ ఐక్యప్రజా పుద్యమాన్ని నిర్మించి విచ్ఛిన్నకుల ఆటలను అరికడితే అది నైజాం ఆంధ్ర మహాసభకు కూడా ఎంతో వుపకరిస్తుంద"ని ఉపన్యసించారు.

విమ్మట వేములపల్లి అంజనేయులుగారు మాట్లాడుతూ 1938–39 పోరాటాలఫలితంగా పరగణా రైతుపుద్యమం ఎలా క్రమక్రమాభివృద్ధి పొందిందో వివరించారు.

అధ్యక్షులు అనుమర్లపూడి వెంకట సీతారామారావుగారు మాట్లాడుతూ కాశీశ్వరరావు గారు 1938 పోరాటకాలంలో మునగాల రైతులను ఎలా ద్రోహంచేసి, జమీందారుకు ఎలా చెపియొగ్గిందీతెలియజేశారు. ఆకాశీశ్వరరావుగారే యీనాడు రైతు శ్రేయోభిలాషినంటూ నాటకమాడటోతే మోసపోయేవారెవరూ ఉండరన్నారు. గతసంవత్సరం రైతులు మిగులు ధాన్యాన్ని దొంగమార్కెట్టులో అమ్మి తమ కూలీసోదరులకు ద్రోహంచేశారని, యీసంవత్సరం అట్టిదిజరుగకుండా పరగణారైతులు తమ మిగులుధాన్యాన్ని కంట్రోలు ధరకు అమ్మాలని విజ్ఞప్తి చేశారు.

సవరణ

★

31–1–45వ తేదీ 'ప్రజాశక్తి'లో 4వ పేజీ 2వ కాలం చివర "సంవత్సరాలుగ గోగినేనివారు........దురాచారాలనుండి కాపాడి—" అని వుంది. 'దురాచారాలు' అన్నమాట తమను వుద్దేశించినది గోగినేనిపాలెం ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తూంది. అలాంటి అభిప్రాయంమాకులేదు. సంక్రాంతి కార్యక్రమానికి అన్నివిధాలసహకారమిచ్చిన గోగినేనిపాలెం ప్రజలకు ఇలా నొప్పి కలిగించినందుకు విచారిస్తున్నాము.

— సంపాదకవర్గం.

చందాదార్లకు

●

చందాలు కట్టువారు మనియార్డరు కూపన్పులో పూర్తి అడ్రసు వ్రాస్తూ, జిల్లాలతో సహా వ్రాయాలి. లేకపోతే సరియయిన అడ్రసుకు పేపర్లుచేరే గ్యారంటీ వుండదు.

2. చందాలు కట్టువారు చందాదబ్బులో నుండి మనియార్డరు కమీషన్ తగ్గించకూడదు. చందాడబ్బు పూర్తిగా యిక్కడకు చేరునట్లు పంపాలి.

3. చందాదారులు అడ్రసు మార్పుచేయదలచినపుడు, పత్రికను పొడిగించ దలచినపుడు, కంప్లయింట్సు వ్రాయునపుడు వారి చందా నంబరు పంపవలెను. లేకపోయిన వెంటనే చూచుటకు వీలుపడదు.

— మేనేజరు

పెదలంక ముంపు నివారణస్కీము వెంటనే పూర్తిచేయాలి

ఈనెల 14, 15 తేదీలలో కైకలూరు తాలూకా ప్రథమ రైతుమహాసభ శ్రీ ముక్కామల నాగభూషణంగారి అధ్యక్షతను చిగురుకోటలో జరిగింది. శ్రీ కాట్రగడ్డ రాజగోపాలరావుగారు సభను ప్రారంభించారు.

కొల్లేటి ముంపులతో ప్రతియేడూ పంటలు పోతూ, బీదరిక మనుభవిస్తున్న కైకలూరు తాలూకాలో, ముంపునివారణకై రైతుసంఘాలు నిరంతరం కృషిచేస్తుండటం మూలంగా రైతు ఉద్యమం గ్రామగ్రామంలోనూ చొచ్చుకుపోయింది. తత్ఫలితంగానే మహాసభకు 50 గ్రామాలనుంచి ప్రతినిధులూ, ప్రేక్షకులూ మూడు వేలదాకా వచ్చారు. మహాసభకు ప్రత్యేకంగా విశాలమైన పందిరి నిర్మించబడింది. సుప్రసిద్ధ కాంగ్రెసునాయకులు శ్రీ దండు నారాయణరాజుగారిస్మారకచిహ్నంగా సింహద్వార మమర్చబడింది. ఆపందిరిలోనే ఒక ప్రక్క వ్యవసాయశాఖవారి వ్యవసాయ ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది. చూడవచ్చిన రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులను గురించీ, మేలురకపు విత్తనాలను గురించీ, ఎరువులుపయోగించే పద్ధతుల్నిగురించీ వ్యవసాయశాఖవారు వివరిస్తూవచ్చారు.

15వ తేదీ సాయంత్రం జాతీయ పతాకములతోనూ, ఎర్రజండాలతోనూ అలంకరించబడ్డబండిపై నాయకుల్ని ఊరేగించారు. పరిసర గ్రామాలనుంచి వచ్చిన ప్రభలుకూడ ఊరేగింపులో పాల్గొన్నాయి. రైతు గీతాలతోనూ, "పెదలంక మురుగు స్కీమును పూర్తి చేయాలి." "రైతుఉద్యమంలో ఐక్యతనేర్పర్చాలి." "ధాన్యం బస్తాకు రు. 11-0-0ల ధర నిర్ణయించాలి" మున్నగు నినాదాలతోనూ, వెంట్రప్రగడ రైతు దళం వారిబ్యాండు వాయిద్యాలతోనూ, గ్రామమంతా మార్మోగింది. ఆ గ్రామ ప్రజలు ఏనాడూ యింత ఉత్తేజకరమైన దృశ్యాన్ని చూడకపోవటంచేత, ఉత్సాహభరితులై ఊరేగింపులో వందలకొద్దీ స్త్రీలూ - పురుషులూ వచ్చి పాల్గొన్నారు.

సాయంత్రం "దేశమునుప్రేమించుమన్నా, మంచియన్నది పెంచుమన్నా" అనే గురజాడ అప్పారావుగారి ఉత్తమ జాతీయగీతంతో మహాసభ ప్రారంభమైంది. శ్రీ కాట్రగడ్డ రాజగోపాలరావు ఎర్రజండా నెగురవేస్తూ సభను ప్రారంభించారు. కత్తీ-సుత్తీ హత్తిన ఎర్రజండాలోని కార్మిక కర్షక సమ్మేళనా చిహ్నాలను విపులీకరించారు. కోటానుకోట్ల పీడిత ప్రజలకు ప్రాణాధారమైన ఎర్రజండాను చిరస్థాయిగా వినువీధులలో ఎగురవేయుటకు కష్టజీవులందరూ ప్రతినపూనాలన్నారు. తరువాత ప్రారంభోపన్యాసంలో రైతుల నెదుర్కొంటున్న సమస్యల్ని విపులీకరిస్తూ, పండించిన పంటలకు న్యాయమైనధర రాబట్టుకోటానికై రైతులందరూ ఐక్యంగా కృషి చేయాలంటూ యిలా అన్నారు:

"ప్రభుత్వం ధాన్యానికి నిర్ణయించినధరలు చేసబబుగా వున్నాయి. బియ్యానికి - ధాన్యానికీ నిర్ణయించిన ధరలకుగల తేడాలనుబట్టి మధ్య వ్యాపారస్తులకు అధికలాభాల కవకాశం కల్గుతోందికాని, కష్టపడి పంట పండించు రైతుకుమాత్రం న్యాయమైనధర గిట్టుబాటు కావటంలేదు. ప్రభుత్వం ధాన్య సేకరణకు పూనుకోక మిల్లుయజమానులపైననే ఆధారపడుతోంది. మార్కెటునంతా మిల్లుయజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టింది. అందుచేత మార్కెటులో ధాన్యంధరలు పూర్తిగా పడిపోయాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలుకూడా రైతుకు రావటంలేదు. కేంద్ర ఆహారమహాసభలో, రాష్ట్రప్రభుత్వాలు ధాన్యసేకరణకు పూనుకోవాలనీ, ధాన్యానికి కనీసధరలు నిర్ణయించాలనీ తీర్మానించారు. మనరాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాలను వెంటనే అమలుపర్చవలెనని మనం తీవ్రాందోళన చేయాలి. ప్రభుత్వంయొక్క ఆహారవిధానాన్ని పరిశీలిస్తే మరో ముఖ్యలోపంకూడా కన్పిస్తోంది. ఇటు ఉత్పత్తిదారులకుగానీ, అటు కొనుగోలు దార్లకుగానీ, న్యాయమైనధర గిట్టుబాటు కానీయకుండా మధ్య దళారీలకు లాభాలు చేకూర్చిపెట్టు పద్ధతిని ప్రభుత్వం అవలంబించుటవల్ల, మనకు చాలాకష్టంకలుగుతోంది. మన ధాన్యం విషయంలో ఈ విషయం స్పష్టంగా కన్పడుతూనేఉంది కదా! అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో వుల్లిగడ్డలధర మణుగు నాల్గణాలుంటే, మన ప్రాంతాల్లో మణుగు నాల్గురూపాయలుంది. ఇదేరకంగా వెరుశనగ, చెరుకు పండించే రైతులస్థితి కూడా ఉంది. అంచేత మధ్య దళారీలకు లాభాలుకట్టిపెట్టే పద్ధతిని మానాలనీ, ధాన్యానికి కనీసధరలు నిర్ణయించాలనీ, మనం ప్రభుత్వంపై వత్తిడి తేవాలి" అన్నారు. ఆటుతర్వాత వ్యవసాయంలో అవలంబించవలసిన కొత్తపద్ధతులను గురించీ, ఎరువుల ఉపయోగాన్ని గురించీ, పశుపోషణలోను, పశుజాతిని అభివృద్ధి పర్చటంలోనూ, తీసికోవాల్సిన జాగ్రతలను గురించి వివరించారు.

శ్రీ ముక్కామల నాగభూషణంగారు తన అధ్యక్షోపన్యాసంలో ముంపునివారణ స్కీములను పూర్తిచేయటంలో ప్రభుత్వం చూపుతున్న అలస్యాన్ని, ఆ శద్దనూ తీవ్రంగా విమర్శించారు. "పెదలంక ముంపు నివారణకై ప్రభుత్వం రెండేళ్ళనాడు యెనిమిది లక్షల రూపాయలను మంజూరుచేసింది. ఈనాటికింకనూ స్కీము పూర్తి చేయబడలేదు. ముంపుమూలంగా ఏటేటా వేలకొద్దీ యకరాల్లో ఎంత పంట నష్టమవుతున్నా ఆలస్యం చేయుటం చాలా గర్హనీయం. ఇప్పటికైనాసరే రైతులు స్వయంగా పూనుకొని పనిపూర్తయ్యేటట్లు చూడాలన్నారు. ఇలాగే బుడమేటి స్కీముకూ, కొల్లేటి ముంపు నివారణకూ తీవ్రంగా ఆందోళన చేయాలన్నారు. తర్వాత రైతు వుద్యమంలో ఐక్యతను నిర్మించవలసిన అవసరాన్నిగురించి ఉద్బోధిస్తూ, రంగాప్రభృతుల విచ్ఛిన్న చర్యలను విశదీకరించారు. ఆ విచ్ఛిన్న చర్యలనన్నిటినీ పటాపంచలుచేస్తూ, రైతు ఉద్యమాభివృద్ధికి రైతులంతా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం మనదేశంలోని రాజకీయ ప్రతిష్టంభన నంతమొందించటానికి కాంగ్రెసు నాయకుల విడుదల చేయాలనీ, జాతీయ ప్రభుత్వం ఏర్పరచవలెననీ, రైతులు ఏక కంఠంతో ఆందోళన చేయాలన్నారు. రాత్రికి వైజ్ఞానిక దళంవారి బుర్రకథ, విచిత్ర వేషాలూ, రైతుహరికథ మున్నగునవి ప్రదర్శించబడ్డాయి.

తీర్మానాలు

కె. యస్. గుప్త, దండు నారాయణరావు, ఉమ్రాలీషా, దండమూడి కేశవరావు, కంతంనేని రాఘవయ్య జగన్నాధంగార్ల మరణానికి సానుభూతి తెలిపారు. చీమూరు, అష్టి, కుల శేఖరపట్నం కేసులలో ఉరిశిక్షలు రద్దుచేయాలన్నారు. సంవత్సరానికి రెండుమైళ్లు అనే నిర్ణయం కాక పెదలంక మురుగు కాలవయావత్తూ యీ సంవత్సరమే తవ్వించాలనీ, పోలరాజు, లావల, పెదకొమ్మిలేరు, డ్రైనేజీ స్కీములను కూడ వెంటనే పూర్తి చేయాలనీ తీర్మానించారు. కొల్లేటి ముంపు నివారణ స్కీమును వెంటనే అమలు జరపాలన్నారు. ధాన్యానికి పురివద్ద బస్తాకు 11రూపాయల ధర నిర్ణయించాలనీ, ధాన్యసేకరణకు ప్రభుత్వమే పూనుకోవాలనీ, కో-ఆపరేటివ్ మార్కెటింగు పెదరేవను ఏర్పర్చాలనీ, ధాన్యం కొలుగోలు, అమ్మకాల విషయంలో కో-ఆపరేటివ్ సంస్థలకు ప్రిఫరెన్సు యివ్వాలనీ, వ్యవసాయ పరికరాలను విరివిగా సప్లయిచేయాలనీ, బెజవాడలో ఎరువులప్యాక్టరీ నిర్మించాలనీ, శీతనపల్లి కొత్తకాల్వకు తూము ఏర్పాటుచేయాలనీ తీర్మానించారు.

మరో తీర్మానంలో కైకలూరులో పశువైద్యశాలను నిర్మించవలసినదిగా కోరారు. తెనాలిలో రాష్ట్ర రైతుమహాసభకు అనుమతియివ్వనందుకు ప్రభుత్వచర్యను ఖండించారు. కాంగ్రెసు నాయకుల విడుదల చేయాలనీ, జాతీయ ప్రభుత్వం ఏర్పడాలనీ కోరారు. ఈ కోర్కెలను సాధించటం కోసం రైతు ఉద్యమంలో ఐక్యత నేర్పర్చుటకు కందరూ పూనుకోవాలన్నారు.

(2వ పేజీ తరువాయి)

అపుడే యుద్ధకాలంలో మనకు లభించే అంతిమ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకో గలుగుతాము. ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెసు-లీగు కలసి ప్రభుత్వాన్ని వరుసగా ఓడించగలిగాయి. ఇండియా ప్రభుత్వగుట్టును, బ్రిటీషు సామ్రాజ్యవాదుల అవకతవకలను ప్రపంచానికి వెల్లడించగలిగారు. మైసూరులు వేసెలు లండను వరుగెత్తేలా చేయగలిగారు.

రాష్ట్రాలన్నిటిలో సంయుక్త మంత్రివర్గాలేర్పరిస్తే, బ్రిటీషుప్రభుత్వాన్ని లొంగదీయగల్గుతాము. కేంద్రంలో జాతీయప్రభుత్వాన్ని సాధించగలుగుతాము. మిత్రరాజ్య సభను రాజస్వామి మొదలియారువంటి సామ్రాజ్యవాదుల ఏజెంట్లను పెళ్ళకుండా అవి, ప్రజా ప్రతినిధులను పంపగలుగుతాము. స్వతంత్ర ప్రపంచములో స్వతంత్ర భారతదేశాన్ని స్థాపించగలుగుతాము. ఇదే నేడు భారతీయు లందరి కర్తవ్యం.

(6వపేజీ తరువాయి) కావాలి. ఇందుకుఅఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెసును ఆదర్శంగా తీసుకోవచ్చు. కాంగ్రెస్‌వాదులు, కమ్యూనిస్టులు, అతివాదులు, మితవాదులు రాజకీయ భేదాలకు తావివ్వకుండా కార్మిక వర్గ శ్రేయస్సుకొరకు, కార్మికోద్యమాభివృద్ధికి కృషిచేస్తున్నారు. గత మద్రాసు ట్రేడ్ యూనియన్ సమావేశంలో కాంగ్రెసు నాయకుల్ని విడుదల చెయ్యాలని, ప్రతిష్టంభన పరిష్కారం చేయటానికి గాంధీ - జిన్నాలు సమావేశంకావాలని, ఐక్యకంఠంతో కోరుతూ తీర్మానించారు. చేనేత కార్మికరంగంలోకూడా మహాసభ రాజకీయ విభేదాలకు తావివ్వకుండా, అత్యధిక సంఖ్యాకుల ఆమోదంతో, ఆర్థిక రాజకీయ తీర్మానాలు చేస్తుందని ఆశించుతున్నాను. జాతీయ పరిస్థితులను పురస్కరించుకొని, ప్రతిష్టంభనను అంతమొందించుటకు కాంగ్రెస్ వర్కింగుకమిటీ సభ్యులను విడుదల చెయ్యాలని, పరిహద్దు రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పరచినందుకు కాంగ్రెసు నాయకుల నభినందించుతూ, ప్రతిష్టంభన పరిష్కారానికి కాంగ్రెస్ - లీగు నాయకుల కృషిని బలపరచుతూ, తీర్మానాలు చెయ్యాలి.

చెన్నరాష్ట్ర చేనేత పారిశ్రామిక మహాసభ

ఏప్రిల్ 5, 6 తేదీలందు మండపేటలో జరుగుతుంది.

అధ్యక్షులు:

శ్రీ రమాకాంతరావుగారు

మండపేటకుమార్గం: మద్రాస్—వాల్తేరు లైనుమీదవున్న ద్వారపూడి స్టేషనులొదిగి 6 మైళ్ళు బండమీదగాని బస్సుమీదగాని పోవాలి.

(12వ పేజీ తరువాయి) నిమిత్తమై 10,000 రూపాయల మొత్తాన్ని పీపుల్సురిలీఫ్‌కమిటీ ద్వారాయివ్వాలని సిఫారసుచేస్తూ తీర్మానించి నందుకు వారికి కృతజ్ఞత తెల్పారు.

ఇంతవరకూ రాష్ట్రంలోసైకమిటీవారికి విరాళములిచ్చి సహాయపడినవ్యక్తులకు, ప్రజాసంస్థలకును కృతజ్ఞత తెల్పుచూ ఇంకా విరివిగా విరాళములిచ్చి తోడ్పడాలని విజ్ఞప్తిచేశారు.

మొత్తం 16 గురు వలంటీర్లదేశంకి వెలంపాటు ఉత్తరవిశాఖలోని కోస్తాప్రాంతంలో 50 గ్రామాలలో కరువునివారణపనులు చేయించాలని తీర్మానిస్తూ వారి ఖర్చుల నిమిత్తమై లోగడ ఏర్పాటుచేసిన రు.500/-మొత్తమేగాక అదనంగా 700/- మంజూరు చేశారు.

ఉత్తర విశాఖలో రోగపీడితులకు వైద్య సహాయం చేయుటకై నౌపడలో హాస్పటలు ఏర్పరచి కృషిచేస్తున్న శ్రీ పాంకోదేటి గురుమూర్తిగారికిని, సర్వెంట్సు ఆఫ్ ఇండియా సొసైటీవారికిని అభివందనాలర్పించారు.

★

ఈ నెల 15వ తేదీని, సంవత్సరాదినాడు డాక్టరు గురుమూర్తిగారు నరసన్నపేటలో "అనాధ శిశుశరణాలయా"నికి ప్రారంభోత్సవం జరిపారు. 50 మంది పిల్లలిక్కడ ఆశ్రయంబొందుతారు. ఈ శరణాలయం తాత్కాలికంగా శ్రీ వి. స్వామిబాబుగారి బంగాళాలో ఏర్పరచబడింది. దీన్ని విస్తృతపరచటానికి కావలసిన ధనాన్ని, భూమిని స్వామిబాబుగారు, వీరభద్రస్వామిగారు, వైశ్యరాజు రామమూర్తిగారు, వైశ్యరాజు వెంకట్రాజుగారు సేకరించారు. "గోఖ్లే అనాధ శిశుశరణాలయా"న్నిస్థాపించినసర్వెంట్సుఆఫ్ ఇండియా సొసైటీని (మితవాద పక్షం) డాక్టరు గురుమూర్తిగారు ప్రశంసిస్తూ ఉపన్యసించారు.

★ యుద్ధసమీక్ష

తాపీ మోహన్‌రావు

యూరప్‌లో ప్రజాశత్రువుల పన్నాగాలు

తూర్పు పడమరల్లో తుదిపోరాటాలకు అంతా సిద్ధమవుతూంది. బెర్లిన్‌కి ఎదురుగా వున్న రంగంలోకి అంతులేని సోవియట్ సేనావాహిని, ఆయుధబలం వచ్చి చేరుకుంటూంది. మార్షల్ జుకావ్ ప్రధానకార్యాలయంలో బెర్లిన్ ముట్టడికి ప్లానులన్నీ సిద్ధమవుతున్నాయి. స్టాలిన్ దగ్గర్నుంచి మాట రావడమే తరువు. చరిత్రలో కని విని ఎరుగని తుఫాను నాజీల గుండెకాయపై విరుచుకు పడనుంది. "బెర్లిన్ పోతేనేమిలే — దక్షిణాన బవేరియా, ఆస్ట్రియా రాష్ట్రాల్లో స్థావరమేర్పరచుకొని మిత్రమండలిని సాధించవచ్చును" అని నాజీలనుకున్నారు. కాని ఈ నాజీమృగం అటు తిరగాలనుకొంటే అక్కడకూడా రెడార్మీ వేటగాడు సిద్ధమవుతున్నాడు. హంగరీలో ఇర్మ్షుచేసిన తిరుగుబాటుల నన్నిటినీ అణగగొట్టేసి రెడార్మీ విజృంభించింది. బుడాపెస్టుకి నైరుతిదిక్కున ఈదాడి ప్రారంభమయింది. ఇంచుమించు ఇదే సమయంలో జెకోస్లావేకియా సరిహద్దు ప్రాంతంలో మార్షల్ కోనెవ్ తీవ్రయుద్ధాలు ప్రారంభించాడు. ఓడెర్ రంగంలో బయలుదేరి పడమరగాను, దక్షిణంగా జెకో సరిహద్దులోపలికి సాగిపోతున్నాడు. ఈ దాడివల్ల జెకో రాజధాని అయిన ప్రేగ్‌నగరానికి ప్రమాదం వచ్చింది. ఈవిధంగా జెకో సరిహద్దు మొదలుకొని, హంగేరీగుండా - యుగోస్లావియా సరిహద్దువరకూ, రెడార్మీ వ్యూహం ముందుకు సాగుతూంది. ఈ యుద్ధజ్వాలలు దక్షిణ జర్మనీ, ఆస్ట్రియా దేశాలకు వ్యాపించి నాజీ మృగానికి కక్కడ రక్షణలేకుండా చేస్తాయి. అంతేకాకుండా, బెర్లిన్‌పైనాగే ప్రధాన యుద్ధాలకు ఈ విజృంభణ పార్శ్వరక్షణగా ఉంటుంది. అటు తూర్పున స్టెటిన్ ఆక్రమణకు యుద్ధాలుసాగుతున్నాయి. గిడ్నియా, డాన్జిగ్ రేవుపట్టణాల మధ్యగుండా చీల్చుకుపోయి రెడార్మీ బాల్టిక్ తీరాన్ని చేరుకుంది. అటూ ఇటూ విజృంభించి ఆ రెండు రేవు పట్టణాలను నేలమట్టం చేస్తూంది.

పడమట

తుది పోరాటాలకు తూర్పున అంతా సిద్ధంగా ఉంది. పడమట కూడా మిత్రమండలి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. రైన్‌నది దిగువభాగాన, రుహార్ ప్రదేశానికి ఉత్తరంగా మార్షల్ మాంట్‌గోమరీసేనలు పెద్ద ఎత్తున నదిదాటి వచ్చాయి. జర్మన్ పరిశ్రమల్లోకల్లా గొప్పదయిన "రుహార్ పరిశ్రమలకు" నిలయమైన వెస్ట్‌ఫేలియా ప్రాంతంలోనే మిత్రసేనలు ముందుకు సాగుతున్నాయి. రుహార్ ప్రదేశానికి దక్షిణాన ఇదివరకే నదిని దాటిన అమెరికన్ సేనలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. అతి ప్రధానమైన రుహార్ ప్రాంతం అచిరకాలంలో చిక్కిపోతుంది. ఇది ఇలా ఉండగా రైన్‌నదికి ఎగువను మెయిన్జ్ అనే ముఖ్యప్రదేశాన్ని చేరుకుంటున్నాయి అమెరికా సేనలు. ఇక్కడ నుంచి మెయిన్‌నదిపై వున్న ఫ్రాంక్‌ఫర్టుకి, వీస్బాడెన్ అనే మరో పారిశ్రామిక కేంద్రానికి రహదారులున్నాయి. ఈలోగా ఇంకా దక్షిణంగా మరో అమెరికన్ సేన విజృంభించి సార్‌బ్రూకెన్, జ్వీబ్రూకెన్ నగరాలను వశపరచుకొని రైన్ నదిమీదకి చేరుకుంటూంది. జర్మన్ ఇనుప పరిశ్రమలకు ఆయువుపట్టయిన సార్ ప్రాంతంలో ముఖ్యనగరాలు ఈ రెండూ. సార్ ప్రదేశమంతా మిత్రసేనల వశమయిపోతూంది.

ఈవిధంగా రైన్‌నది పడమటిగట్టు పొడుగునా మిత్రసేనలు చేరుకుంటున్నాయి. ముఖ్యప్రదేశాల్లో నదినిదాటి ముందుకు సాగాయి. బెర్లిన్‌పైకి పోడానికి తూర్పున ఓడర్‌నది, పడమట రైన్‌నదులే పెద్ద ఆటంకాలు. ఈ రెండిటినీ గడచి వచ్చాయి మిత్రరాజ్యాల సేనలు.

"తుదిపోరాటాలకు రంగంలోకి ఉరికాం" అన్నాడు బ్రిటిష్ సేనాని మాంట్‌గోమరీ.

విషప్రచారం

ఒకవైపు యుద్ధరంగాల్లో నాజీమూకల అపజయం అనివార్యమవుతూంది. మరోవైపు యూరప్‌లో ప్రజా రాజ్యాలకు పునాదులు వేస్తున్నారు విముక్తి పొందుతూన్న ప్రజలు. ఈ ప్రజాశక్తిపై దాడి ప్రారంభించారు అభివృద్ధినిరోధకులూ, వారి చాటున వున్న ఫాసిస్టు అభిమానులూను. ఈ ప్రజా వుద్యమాలకు మూలాధారంగా వున్న మిత్రరాజ్య ఐక్యతపై దెబ్బతీయడం వీరి ప్రధాన లక్ష్యం. ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయగలిగితే ఇక తమ జెండా ఎగిరించవచ్చునని ఈ వ్యామోహాల పన్నాగం. మొదట పోలెండును సాకుగా తీసుకొని వీరి పన్నాగం కొనసాగించదలచారు. కాని ఆ ఆట సాగలేదు. ఇప్పుడు వీరికి రుమేనియా, టర్కీలు సాకుగా దొరికాయి.

రుమేనియాలో ఫాసిస్టు బంటు రాడెస్కు ఎలా తోకముడిచి పరుగెత్తాడో చూచాం. తదనంతరం ప్రజా ప్రభుత్వం ఎలా స్థాపితమయిందో చూచాం. ఫాసిస్టు తొత్తుల, జమీందార్ల భూములన్నీ రైతులకు పంచి ఇవ్వడమే వ్యవసాయక రంగంలో ముఖ్యకర్తవ్యంగా ఈ కొత్తప్రభుత్వం ప్రకటించడం చూచాం. తిరిగి తన స్వాధీనమైన ట్రాన్సిల్వేనియాలో ప్రజాస్వామ్య సూత్రాలను అమలు జరిపి, మైనారిటీ జాతుల హక్కులను కాపాడడానికి ఈ ప్రభుత్వం ఎలా కంకణం కట్టుకుందో వార్తలు తెలిపాయి. అన్నివిధాల ప్రజల క్షేమాన్ని సాధిస్తున్న ఈ ప్రభుత్వాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వమనీ, బలవంతంగా రష్యా రుమేనియాపై రుద్దిన ప్రభుత్వమనీ, బ్రిటిష్, అమెరికన్ అభివృద్ధి నిరోధకులు విషప్రచారం గావిస్తున్నారు. ప్రజలకు క్షేమం కలుగుతున్నదా లేదా అన్నదికాదు వీరికి కావలసింది. ప్రజా ప్రభుత్వంలో కమ్యూనిస్టులు న్నారా లేదా - ఉంటే మిత్రరాజ్యాలమధ్య చీలికలు తేవడానికి అదొక అవకాశం - ఇదీ వీరి దృక్పథం. స్వాతంత్ర్య పోరాటంలో అగ్రగాములుగా ఉండిన కమ్యూనిస్టులుకాక, ఇంకెవ్వరు ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలరు! ఆ కమ్యూనిస్టుల నాయకత్వం క్రింద ప్రజలు సాధించిన స్వాతంత్ర్యము, విజయాలను రష్యా రుద్దుతూన్న 'బలవంత బ్రాహ్మణార్థం'గా ఈ అభివృద్ధి నిరోధకులు చిత్రిస్తున్నారు. రుమేనియా రాజధాని బుఖారెస్టులో సోవియట్‌పట్ల ప్రజలు చూపుతూన్న అభిమానం చూచి - లండను టోరీపత్రిక 'సండే అబ్జర్వరు' - "ఇంత అభిమానం ఉంటుందని అక్కడి బ్రిటిష్, అమెరికన్ ప్రతినిధులు కలలోనయినా అనుకోలేదని" ఆశ్చర్యపోతూంది. "నాజీలు పోయారే" అని ఏడవలేదని ఈ పత్రికకు కోపం కాబోలు.

బల్గేరియాలోకూడా కొత్త ప్రజాప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల నెన్నిటినో అమలు జరిపింది. "అక్కడ పరిస్థితులు నానా అరాజకంగా వున్నా"యని 'యునైటెడ్ ప్రెస్ ఆఫ్ అమెరికా' వారి వ్యాఖ్య.

బాల్కన్ దేశాల విషయం ఇలావుండగా ఇక బెల్జియంలో. అక్కడ కూడా కొత్త మంత్రివర్గం దొంగలమీదా, దొంగ వ్యాపారంమీదా కఠిన చర్యలు తీసుకోడానికి సిద్ధమయింది కాని ఫాసిస్టు అభిమాని పీర్లట్ నాయకత్వం క్రిందనున్న కాథలిక్కు పార్టీ ఈ చర్యలను వ్యతిరేకిస్తూంది. విముక్తి పొందిన ఇటలీలో ప్రజలు తమ హక్కుల్ని వెల్లడిస్తూ ప్రదర్శనలు చేస్తుంటే మితవాద, కాథలిక్కు మత పత్రికలు అదంతా "కమ్యూనిస్టుల దురాగతా"లని పేర్కొంటున్నాయి.

టర్కీ

ఈ ముఠా గొంతు మరింత చించుకోడానికిప్పుడు మరో అవకాశం చిక్కింది. యూ యుద్ధం ప్రారంభం నుంచీ టర్కీ నాజీల కుతంత్రాలకు ఆటపట్టయింది. లోగడ నాజీ ఏజంటు వాన్‌పేపెన్‌తో గూఢపుటాసిచేసి ఒడంబడికమాడి టర్కీ ప్రభుత్వం దానిని సోవియట్ మీద దద్దింది. ఇక నాజీలతో పొత్తులాభసాటి కాదని తేలినప్పుడే టర్కీ తగుదునమ్మా అని మిత్రరాజ్య పక్షం చేరింది. కాని టర్కీ ప్రభుత్వం రంగులో ఏమీ మార్పువచ్చినట్లు లేదు. టర్కీ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక తత్వాన్ని సోవియట్ ఎన్నోసార్లు తూర్పారబట్టింది.

నిజానికి టర్కీప్రజల్లో రాజకీయాందోళన తలెత్తకుండా అణచిఉంచడాన్ని గురించి టర్కీ పాలకవర్గము గొప్ప చెప్పుకుంటూరు. ఇలాంటి ప్రభుత్వంపోయి, సోవియట్‌పట్ల సద్భావంగల ప్రభుత్వం టర్కీలో ఏర్పడడం మిత్రమండలి కంతటికీ క్షేమకరమని సోవియట్ పత్రికలు, రేడియో, వెల్లడించాయి. అన్యోన్యం మిత్రత్వాన్ని పాటించనీ, యుద్ధపరిస్థితుల్లో తటస్థంగా ఉండాలనీ 1925లో టర్కీతో కుదుర్చుకొన్న ఒడంబడిక ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకాకొనసాగించడం నిష్ప్రయోజనమని సోవియట్ ప్రభుత్వం మొన్న ప్రకటించింది. "అదుగో - టర్కీలో కూడా కమ్యూనిస్టుప్రభుత్వం కావాలంటూంది సోవియట్" - అని కేకలువేస్తున్నాయి అభివృద్ధి నిరోధక, ఫాసిస్టు అనుకూల ముఠాలు. "బ్రిటన్‌తో టర్కీ పొత్తుకలిగి ఉండడం గిట్టకే సోవియట్ ఈపనికి ఒడిగట్టింద"ని లండను టైమ్సు పత్రిక టర్కీవిలేఖరి రాస్తున్నాడు.

ఈనాడు గోబెల్సు గొంతు అంతగా వినబడడంలేదు. కాని వాడి - శిష్యకోటి పెడబొబ్బలు పెడుతున్నారు. యూరప్ అంతటా వెల్లువగా పొంగుతూన్న ప్రజా స్వామ్యాన్ని అరికట్టడానికి అభివృద్ధినిరోధకముఠా బాహాటంగా ముందుకొస్తున్నారు. నాజీమృగానికి సమాధికట్టడంతోపాటు ఈ దుష్టగ్రహాల ఆటలను అంతమొందించడం కూడా నెరవేర్చవలసిఉంది. అప్పుడుగాని ప్రపంచ ఫాసిజం మూలమట్టంగా అంతంకాదు.

— 26—3—45

ఉత్తరవిశాఖ కరువునివారణకృషి

17-3-45 తేదీ శనివారంనాడు విజయనగరంలో విశాఖజిల్లా పీపుల్సు రిలీఫ్ కమిటీ సమావేశం శ్రీ దేవులపల్లి గణపతిరావుగారి అధ్యక్షతను జరిగింది.

సుప్రసిద్ధ కాంగ్రెసు నాయకులు, విశాఖ జిల్లా పీపుల్సు రిలీఫ్ కమిటీ అధ్యక్షులు అయిన శ్రీ తె. ఎస్. గుప్తగారు అకస్మాత్తుగా కేంద్ర శాసన సభలో చనిపోయినందుకు తమ అత్యధిక సంతాపాన్ని తెలియపరుస్తూ, శోకమున మునిగియున్న వారి కుటుంబమునకు తమ హృదయపూర్వకమైన సానుభూతిని తెల్పారు.

ఇంతవరకుపై కమిటీఅధ్యక్షులుగా వుంటూ సమర్థతతో నాయకత్వం వహించి బలపర్చిన శ్రీ గుప్తగారు మరణమువలన తీరని నష్టము వాటిల్లినదని ధ్వనిస్తూ, వారు కృషిచేస్తూ విడిచిపెట్టిన 'విశాఖజిల్లా కరువునివారణ' శక్తి వంచనలేక పాటుపడెదమని ప్రతిజ్ఞచేశారు.

తర్వాత కమిటీ కార్యదర్శి తె. గోవిందరావుగారు నివేదికను చదువుతూ ఉత్తరవిశాఖలో కనీసం జూన్ నెలవరకైనా వైద్య సహాయం ఎక్కువగా జరగాలనీ, ఈ లోగా ప్రభుత్వం ప్రజల కొనుగోలుశక్తిని అభివృద్ధిచేసి రేషనింగును అమలుపర్చాల్సిన అవసరమున్నదనీ చెప్పారు.

ఇంతవరకు పీపుల్సు రిలీఫ్‌కమిటీ తరఫున 5 గురు వాలంటీర్లు శ్రీ పాంకోదేటి గురుమూర్తిగారు నడుపుతున్న శిక్షణ శిబిరంలో తర్ఫీదుపొంది, గ్రామాలలో పని ప్రారంభించారనియు, మరి 10 మంది వాలంటీర్లు కమిటీ ఆమోదంపై మార్చి నెలాఖరులోగా రానున్నారనియు తెలియచేశారు.

ఇప్పటికి పీపుల్సు రిలీఫ్‌కమిటీ రు.2300ల మొత్తాన్ని, 250 బట్టలను వసూలుచేయగలిగినదనన్నీ, అనంతపురం రిలీఫ్‌కమిటీవారు రు. 1000/- విలువగల బట్టలు పంపబోవుచున్నారనియు చెప్పి, ఉచిత భోజనశాలలను, శిశురక్షణ కేంద్రాలను ఏర్పరచుటకై విరివిగా ద్రవ్యం వసూలుచేయాలన్నారు.

ఆంధ్ర మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులైన శ్రీ పి. గురుమూర్తిగారిని కమిటీలోనికి కో-ఆప్టు చేసికొని నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.

విశాఖజిల్లా 'కస్తూరిబానిధి' కమిటీవారు ఉత్తరవిశాఖలో బాధపడుతున్న స్త్రీలకు, పిల్లలకు సహాయంచేయ (మిగతా 11వ పేజీలో)

Editor : M. Chandrasekhara Rao, Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE